

అనుదినం జనపక్షం
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
1 హన్మకొండ,వరంగల్, జయశంకర్, ములుగు, జనగామ, మహబూబాబాద్
శనివారం 28 జనవరి 2023





ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ- 2023 ప్రకటించాలి

నవతెలంగాణ - ములుగు

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సంబంధించిన నూతన వేతన సవరణ-2023 కై కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ శుక్రవారం ప్రకటనలో కోరారు. గత పిఆర్సిలో ఉద్యోగ ఉపాధ్యాయులు 12 నెలల బకాయిలు నష్ట పోయారని, 21 నెలల బకాయిలు పదవీ విరమణ అనంతరం ఇస్తామనడంతో గత్యంతరం లేక ఒప్పుకున్నారన్నారు. ఇప్పుడైనా కోతలు లేకుండా 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని, లేదంటే ఐఆర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రెండు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, సకాలంలో మొదటి 5వ తేదీ లోపే జీతాలు చెల్లించాలన్నారు. సప్లమెంటరీ, సరెండర్ మెడికల్ బిల్లులు సకాలంలో రావటం లేదన్నారు. మూడు నెలలలో నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి

నవ తెలంగాణ - కాటారం

మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా నిరంతరం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరి స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ వ్యవసాయ సీజన్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల విద్యుత్ సరఫరా చేసినా కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. మండలంలో ఏ లాంటి ముందస్తు సమాచారం లేకుండా కోతలు విధించడంతోపాటు రాత్రి సరఫరా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులకు సమాచారం కోసం ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.

బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

- ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్



నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ

సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ టీజీఎస్ వృత్తిదారుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంక్రాంతి, జనవరి-26 సందర్భంగా క్రికెట్, ముగ్గుల పోటీ, క్యారం బోర్డు, షటిల్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. శుక్రవారం సమ్మయ్య నగర్ వంద పిట్ల రోడ్డుపై భారీ బహిరంగ సభ నిర్వహించి క్రీడోత్సవాలలో పాల్గొన్న విద్యార్థి యువకులు మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం టి ఉప్పలయ్య అధ్యక్షత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దాస్యం వినయభాస్కర్ మాట్లాడారు. క్రీడోత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. యువతీ యువకులు బిజెపి పార్టీ విధానాల వల్ల, దాని మతోన్మాద చర్యల వలన దేశంలో ఎప్పుడు లేని విధంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. నేడు బీజేపీ పట్ల యువత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ సృష్టించి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందన్నారు. ఎన్ని అడ్డదారులైన తొక్కి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుందని అన్నారు. అలాంటి విచ్ఛిన్నకర పార్టీ పట్ల ప్రజలు ఐక్యంగా ఉండి బీజేపీని రాష్ట్రంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం క్రికెట్ లో మొదటి ప్రైజ్ గెలుచుకున్న సమ్మయ్య నగర్ టీంకు, ద్వితీయ ప్రైజ్ కలుసుకున్న గోపాలపురం టీంకు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారందరికీ, షటిల్ బ్యాడ్మింటన్‌లో గెలుపొందిన ఫస్ట్ సెకండ్ విజేతలకు భగత్ సింగ్ అంబేద్కర్ ఐలమ్మ, కొమరం భీమ్ వారి ఆలోచన విధానం జీవిత చరిత్ర పుస్తకాలను ప్రజల అందరికీ పంపిణీ చేశారు. ఈ బహిరంగ సభలో సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వాంకుడోత్ వీరన్న,100 పిట్ల రోడ్డు కాలనీలా జేఏసీ కన్వీనర్ డాక్టర్ నల్లారి శ్రీనివాస్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ దీప, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్ 53వ డివిజన్ కార్పొరేటర్ సుధా కిరణ్, సిపిఎం మండల నాయకులు తవటం పెద్ద వెంకటయ్య, కుక్కముడి రవీందర్, భాను నాయక్, వల్లెపు రాజు, ఓర్సు లింగమూర్తి, బొంత కొమురెల్లి, దానబోయిన రాంబాబు, పులి చేరి కుమార్, లక్ష్మణ్, బానోతువెంకన్న, రాస మల్ల వెంకటేష్, కవిత, రమ, ప్రసన్న, సుధాకర్, ఇంజభాగ్య, జగన్, తిరుపతి, పవన్,పాల్గొన్నారు.



అట్టహాసంగా శివాలయం పునర్ప్రతిష్ట

- పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబ సభ్యులు

నవతెలంగాణ-పర్వతగిరి

పర్వతగిరి మండలంలోని పర్వతాల శివాలయ పునర్ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు రెండో రోజు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాలింగార్చన, పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా హెూమం, పూజలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్‌పర్సన్, మంత్రి సతీమణి ఉషా దయాకర్‌రావు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

తెలంగాణలో పునర్వైభం

నాటి కాకతీయుల కళా వైభవ వారసత్వంతో విలసిల్లిన పర్వతగిరి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వగ్రామం తెలంగాణ ప్రభుత్వంలో పునర్ వైభవాన్ని సంతరించుకుంటోంది. కాకతీయుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ ప్రాంతం సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా స్వరాష్ట్రంలో కాకతీయుల చరిత్ర, కళలు, కట్టడాలు మళ్లీ వికసిస్తున్నాయి. పర్వతగిరిలో 800 ఏళ్లనాటి పర్వతాల శివాలయం ఎర్రబెల్లి రామ్మోహన్ రావు చొరవతో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోత్సాహంతో నేడు శివాలయం పునర్ ప్రతిష్టకు నోచుకుంది. నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, వరంగల్ సీపీ రంగనాథ్, జెన్కో సీఎండీ ప్రభాకరరావు, పంచాయతీ రాజ్ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానీయా, జనగామ కలెక్టర్ శివలింగయ్య తదితరులు హాజరయ్యారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా భక్తులకు దేవాదాయ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సీపీ పోలీస్ శాఖను ఆదేశించారు. ఉదయం 5 గంటలకు మేలుకొలుపుతో ప్రారంభమైన పూజలు రాత్రి 8 గంటలకు ముగిసాయి. నేడు ఉదయం మళ్లీ మేలుకొలుపుతో ప్రారంభమయ్యే పూజా కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొననున్నారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ

నవతెలంగాణ-తాడ్వాయి



అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రత్నం రాజేందర్ హాజరై మాట్లాడుతూ ఐసీడీఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ రాబోయో కాలంలో ఆ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. కనీసవేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్‌హెచ్‌టిఎస్ యాప్ రద్దు చేసి పోషన్ ట్రాకర్ యాప్ మాత్రమే ఉంచాలని అన్నారు. 2017 నుండి పెండింగ ఉన్న టీఏ, డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. ఆన్లైన్‌లో రిపోర్ట్స్, రాతపూర్వకంగా రిపోర్ట్స్‌లలో ఏదో ఒకటి మాత్రమే చెప్పాలని అన్నారు. మినీ సెంటర్స్ ను జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ప్రతి మినీ కేంద్రాన్ని మెయిన్ కేంద్రంగా చేయాలని, మెయిన్ టీచర్‌తో సమాన జీతం ఇవ్వాలి అన్నారు. పెండింగ్ గ్యాస్ బిల్లులు, ఇంటి అద్దెలు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు ఇవ్వాలన్నారు. అన్నిరకాల స్టాక్ ఒకేసారి ఇవ్వాలని, నాణ్యమైన కోడిగుడ్లు, ఇవ్వాలని అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె సరోజన, కె సమ్మక్క, పద్మారాని, జమున రాని, భాగ్య, నిర్మల, ఆధి లక్ష్మి, రుక్మిణి, మంజుల, సరిత, రజిత, రమ, సుమలత, పుష్పతో పాటు 60 మంది పాల్గొన్నారు.

ఏటూరునాగారం ఐటిడిఏ : అంగన్‌వడీల సమస్యలు పరిష్కరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏటూరునాగారం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేశారు. అనంతరం కార్యాలయం అధికారికి వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండీ దావుద్ హాజరై మాట్లాడారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న టీఏ, డీఏలు వెంటనే ఇవ్వాలన్నారు. యూనియన్ నాయకులు సూరమ్మ పార్వతి, చిన్నక్క, వి మాధవి, పి సుగుణ, వై జయలక్ష్మీ, పి లలిత, ఈ వెంకటేశ్వరి,సమ్మక్క,భాగ్య, నిర్మల, ఆధి లక్ష్మి, రుక్మిణి, సరిత, రజిత, రమ పాల్గొన్నారు.

మహాదేవపూర్ : అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ ఉద్యోగులు శుక్రవారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడల సంఘం(సీఐటీయూ) జిల్లా అధ్యక్షు రాలు జయప్రద హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేలమంది అంగన్‌వాడీలలో పనిచేస్తున్నారని అన్నారు. వారందరికి ప్రభుత్వ టీచర్లకు వర్తించే సదుపాయాలు కల్పించట్లేదన్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక లో అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన సదుపాయాలు కల్పిస్తున్నాయని అన్నారు. ఆ తరహాలో సదుపాయాలు కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. లేదంటే మార్చి 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీలు సత్యవతి, నిర్మల, ప్రమీల, స్వప్న, మహాలక్ష్మి, అజంతా సత్యవతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

వెంకటాపురం : అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఒక్కరోజు సమ్మెకార్యక్రమం చేపట్టారు. సీపీఐ (ఎం) మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, సీఐటీయూ మండల కార్యదర్శి కట్ల చారి సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్ ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. మదర్స్ కమిటీలకు చైర్మన్లుగా తల్లులను మాత్రమే నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు రంజిత్, జనగాం శ్రీను, అనూష, మధు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రేమ కుమారి, రమణ,సడాలు, శకుంతల,బిక్షావతి,గిరిజ, రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.

'మన ఊరు-మన బడి' పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

- ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య

నవతెలంగాణ - ములుగు



'మన ఊరు - మన బడి' పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించి 10 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు,విద్యార్థుల అటెండెన్స రిజిస్టర్‌ను పరిశీలించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని అన్నారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరి మధ్య భూ వివాదం..ఒకరి పరిస్థితి విషమం..

నవతెలంగాణ-భూపాలపల్లి



జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో నెలకొన్న భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంజూరు నగర్ ప్రాంతంలోని స్థలంలో రెండు సర్వే నంబర్ల విషయమై గొడవ జరిగింది. ఈ ఘర్షణలో సుభాస్ కాలనీకి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తంసప్ రామ్ గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే భూపాలపల్లి మండలం కొంపల్లి శివారు సర్వేనెంబర్ 143 144 లో భూ వివాదం నేపథ్యంలో ముగ్గురు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో జిల్లా కేంద్రానికి చెందిన దుర్శనపెల్లి రాంగోపాల్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడి తలపై కర్రతో దాడి చేసి మరో వ్యక్తిని గాయపరిచిన రమేష్ అనే వ్యక్తి, దుర్శనపెల్లి రాంగోపాల్ తలకు తీవ్ర గాయాలు కాగా సలీం అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ మాట్లాడుతూ.. తనకు సర్వే నంబరు 143 లో 130 గజాల ఖాళీ ప్లాట్ ఉందని వేరే వ్యక్తులు తన భూమిలో అక్రమంగా ఇండ్లు నిర్మాణం చేస్తుంటే అడ్డుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో రమేష్ అనే వ్యక్తి తనపై కర్రతో దాడి చేసి మరో వ్యక్తిని గాయపరిచారని గతంలో ఇదే విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేసి సదురు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పోరాటాలతోనే ఇండ్ల స్థలాలు....

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
- మూడో రోజు కొనసాగిన ఇండ్ల స్థలాల పోరాటం



నవతెలంగాణ-భూపాలపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అనేక వాగ్దానాలు ఇచ్చినప్పటికీ నేటి వరకు అమలు కాలేదు. దీంతో గత మూడు రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసె పోరాటాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 800 మంది గుడిసవాసులు ఉదయం నుండి రాత్రి వరకు వారు వేసుకున్న గుడిసెల వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొన్ని ఏళ్లుగా అద్దె భవనాలలో చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ నివసిస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర ఎరువు సర్వే నెంబర్ 280, 283 ,284 ,285, ఇంటి స్థలాల పోరాటం కోసం శుక్రవారం నాటికి సుమారు 800 మంది నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో నిరుపేద కుటుంబాలు అద్దె భవనాలలో తీవ్ర ఇబ్బందులతోని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమైందన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పలుమార్లు ఎమ్మెల్యేలు కలెక్టర్లకు ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న పాపను పోలేదని ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక నిరుపేదలతో భూ పోరాటం ప్రారంభించినట్టు తెలిపారు. భూ పోరాటంలో సుమారు 800 మంది నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాల పోరాట బాధ్యులకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో సహా ఇంటి స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాల్సిందేనని పట్టాలు అందే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 3న భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గుడిసె వాసులందరూ దరఖాస్తులు చేసుకోవాలని, 9వ తేదీన హైదరాబాదులో జరిగే ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కంపేటి రాజన్న, చెన్నూరి రమేష్ ,పొలం రాజేందర్, దమేర కిరణ్ ,జిల్లా కమిటీ సభ్యులు డబ్బా రాజన్న, అతుకురి శ్రీకాంత్,పొలం చిన్న రాజేందర్ , సకినాల మల్లయ్య, గుర్రం దేవందర్ పార్టీ నాయకులు బొడ్డు కిషోర్,బొడ్డు స్మరన్, రిత్విక్, మహేందర్ పాల్గొన్నారు.

ఎదురెదురుగా ఢీకొన్న ఆటో, లారీ

- 8 మందికి తీవ్ర గాయాలు,
- ఇద్దరి పరిస్థితి విషమం



నవతెలంగాణ-లింగాలఘనపురం

ఎదురెదురుగా ఆటో లారీ ఢీకొన్న సంఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన శక్రవారం రాత్రి మండలంలోని నెల్లుట్ల బైపాస్ వద్ద ఫ్లైఓవర్ బిడ్జీపై చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం జనగామ నుండి కుందారం వైపు వెళ్లుతున్న ప్రయాణికుల ఆటో లారీ ఢీకొనడంతో ఆటో ప్రయాణిస్తున్న వారిలో ఎనమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మండలం లోని కుందారం గ్రామానికి చెందిన మారబోయిన గట్టయ్య, మల్లమ్మ, అనిత ,రేణుక, రమ్య , అరవింద్, ఓరిగంటి శాంతకుమారి, అంతగల్ల శశికళ, బి నర్సయ్య, శ్రీకాంత్, గడ్డం ప్రవీణ్‌లు ఉన్నారు.108ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటో, ఆటో డ్రైవర్ లకావత్ రవి దేవరుప్పల మండలం మాదారం గ్రామం తూర్పు తండాకు చెందినదిగా, మాదారం సుగుణమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు
- రెండో రోజు కొనసాగిన హాత్ సే హాత్ జోడో యాత్ర



నవతెలంగాణ-భూపాలపల్లి

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి, దీక్షకుంట, నందిగామ, పంబాపూర్, ఆముదాలపల్లి, కమలాపూర్ గ్రామాలల్లో యాత్ర కొనసాగింది.ఆయా గ్రామాలల్లో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ, యాత్ర చేపట్టారు.భూపాలపల్లి రూరల్ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య ఆధ్వర్యంలో యాత్ర జరగగా యాత్రలో పాల్గొన్న అనంతరం గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం, వారి అనుచరులు తప్ప ఎవరూ తెలంగాణలో బాగుపడలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని భూములను టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటున్నారని, ప్రాజెక్టుల పేరుతో ఎన్నో కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏండ్లు గడుస్తున్నా, నేటికీ కులాల పేరుతో, మతాల పేరుతో ప్రాంతాల వారీగా విభజిస్తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దేశంలోని ప్రజలందరినీ ఏకం చేయడానికి సాహసోపేత విధంగా భారత్ జోడో యాత్రను చేస్తున్నారని గుర్తు చేశారు. ఈనెల 30వ తేదీన కాశ్మీర్ లో యాత్ర ముగుస్తుందని అన్నారు. దాదాపు 3600 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేశారని దేశ నలుమూలల నుండి ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వెల్లనిచోట్ల కూడా సూచనలు, సందేశాలు వెళ్లడానికి ఏఐసీసీ ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని తీసుకుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోతో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆ జీవో ను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో పలు గ్రామాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సత్యనారాయణ రావు దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబాల శ్రీనివాస్, తోట సంతోష్, వెంకటస్వామి, నరసింహా స్వామి, బుర్ర స్వామి, తోట రంజిత్, సాంబమూర్తి, అశోక్, సురేష్, మాజీ సర్పంచ్ తైనేని శంకర్, రాజబాబు, వెంకటరాజం, రాణా, వెంకటేష్, అంబాల రవి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్, దుర్గేష్, పిచ్చయ్య, జయపాల్, కష్ణాకర్, ఉప్పలయ్య, లింగయ్య లతో పాటు వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ-మహాదేవ పూర్

మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలో భీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు జవ్వాజి తిరుపతి సోదరుడు జవ్వాజి సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోట రాజబాబు తల్లి కోట లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. శుక్రవారం బాధిత కుటుంబలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్ పరామర్శించారు. టీపీసీసీ సభ్యులు, నాయకులు చల్లూరి మధు, జడ్పీటీసీ గుడాల అరుణశ్రీనివాస్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకులు బచ్చల ఎర్రయ్య, నేతకాని మహర్ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అంతర్గాం రాజమౌళి, వేములవాడ రాజబాబు, కాంగ్రెస్ నాయకులు బౌత్ రమేష్, బౌతు రాజేష్ దుర్గం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో చేరికలు

నవతెలంగాణ-కాటారం

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. బిజెపి పార్టీలో చేరిన వారిలో బొంతల రవి, సదానందం, జోడు రాజు, సతీష్, ఉదారి రమేష్ లు చేరారు. పార్టీ లో చేరిన వారికి సునీల్ రెడ్డి కండువాళ్ళతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, ఎంపిటిసి ఉడుముల విజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్రప్రసాద్, గంట అంకయ్య, కొండ మల్లయ్య, జాడి లక్ష్మణ్, దోమల సమ్మయ్య, ఉడుముల వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల ఇన్‌చార్జిగా నవీన్



నవతెలంగాణ-మహాదేవపూర్

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మహాదేవపూర్ మండల ఇన్‌చార్జిగా కాట్రేవుల నవీన్ ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శీను బాబుకు, తనకు సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోట రాజబాబు, మండల అధ్యక్షుడు ఎండి అక్బర్‌ఖాన్, జెడ్పీటీసి గుడాల అరుణ శ్రీనివాస్, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

29న నేతకాని మండల కమిటీ నియామకం

నవతెలంగాణ-మంగపేట

ఈ నెల 29న మండలంలోని తిమ్మంపేటలో నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం మండల కమిటిని నియమించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి సంఘం జాతీయ అధ్యక్షుడు గోమాసు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు యన్యారి రాజమల్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆదేశాల మేరకు మండల, గ్రామ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. మండలంలోని నేతకాని కుల సంఘం మండల, గ్రామ సంఘాల నాయకులు, కుల భాందవులు, యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

టీచర్ల సీనియారిటీ, ఖాళీల జాబితా నమోదు చేయాలి

- వీడియో కాన్ఫరెన్స్‌లోరాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి





నవతెలంగాణ-భూపాలపల్లి/ములుగు

జిల్లాలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, ఇందు కోసం జిల్లాలో ఉపాధ్యాయుల సినియారిటీ జాబితా, ఖాళీల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలల అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి పోరపాట్లు జరగడానికి వీలు లేదన్నారు. సినియార్టి జాబితా, ఖాళీల జాబితా ఆన్ లైన్ లో ప్రదర్శించాలని, అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూలి టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం చేయాలని, 2 రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు.మన ఊరు మనబడి కింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 22 మోడల్ మన ఊరు మన బడి పాఠశాలలో 15 పాఠశాల పనులు సంపూర్ణంగా పూర్తి చేసామని, 5 పాఠశాలలో నరేగా పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తవుతాయన్నారు. మిగిలిన పాఠశాలలో నరేగా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల కోసం సినియార్టి జాబితాను సమర్పించామని, ఖాళీల జాబితా మరో గంట సమయంలో సమర్పిస్తామని తెలిపారు.

ములుగు జిల్లా నుంచి కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 18 మోడల్ మన ఊరు మన బడి పాఠశాలల్లో 14 పాఠశాలల పనులు సంపూర్ణంగా పూర్తి చేసామని, 4 పాఠశాలల్లో ఎన్ఆర్‌జిఎస్ పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల కోసం సీనియార్టి జాబితా, ఖాళీల జాబితాను సమర్పించామని, సదరు జాబితాను జిల్లా వెబ్ సైట్ లో కూడా పొందుపరిచినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్.దివాకర, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, విద్యాశాఖ అధికారులు , ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పానిని, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవిందర్, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం

- జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్



నవతెలంగాణ - ములుగు

ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరమని జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో లబ్ధిదారుడు బి హన్మ కు రూ.32,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్, మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్‌తో కలిసి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని అని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాలనే ఆలోచనతో భయపడే సందర్భం నుంచి నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించిన సీఎంఆర్ఎఫ్ పేదవారిలో ధైర్యం నింపిందని అన్నారు. ఇప్పుడు నిరుపేదలు కూడా ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం సదుపాయాలు పొందడంలో ఈ పథకం మేలు చేకూరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ రామ్ నాయక్, యువజన విభాగం నియోజకవర్గ ఇంచార్జి కోగిల మహేష్,యువజన విభాగం ములుగు మండల అధ్యక్షుడు బైకాని సాగర్,జాకారం సర్పంచ్ దాసరి రమేష్, యువజన విభాగం నాయకులు గోవిందు రాజకుమార్, అంతటి రాము, ముడిగే రాజ్ కుమార్, మాదం సాగర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సమ్మక్క సేవలో పోలీస్ ఉన్నతాధికారులు



నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని చల్వాయి పంచాయతీ ఫ్రూట్ ఫారం గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరను శుక్రవారం పోలీస్ ఉన్నతాధికారులు సీఐ శంకర్, ఎస్ఐ సీహెచ్ కరుణాకర్‌రావు దర్శించి జాతర సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఫ్రూట్ ఫారం జాతర ప్రాముఖ్యతను ప్రధాన పూజారి సర్పంచ్ పీసం సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. 1984 నుండి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా సందర్శకులు సమ్మక్క దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. ఏటా అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని, వారికి తగిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చూసుకుంటున్నారని వివరించారు. ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించామని, భవిష్యత్‌లో కూడా జాతర ప్రాముఖ్యతను తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించి సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొల్లం ప్రసాద్ , రాజు రఘు తదితరులు పాల్గొన్నారు.

మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి : ఎస్ఎఫ్ఐ



నవతెలంగాణ-మంగపేట

పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కమిటి కార్యదర్శి ఆళ్ళ హేమంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని రవి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానాల వల్ల సంక్షేమ హాస్టల్లలో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచడం లేదన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెనూ తగ్గిస్తూ విద్యార్థులకు చాలీచాలని పౌష్టికాహారం పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో ఇబ్బందులు పడుతున్నారని రెగ్యులర్ గా పాఠశాలలకు రాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వి సిద్దు, మండల సహాయ కార్యదర్శి పూస అరవింద్, కమిటీ సభ్యులు రాకేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్



నవతెలంగాణ-భూపాలపల్లి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2022 అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి నిండు అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిళ్ళు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వెల్ఫేర్ బోర్డులో నమోదైన వారి సంఖ్య 12 లక్షలని, వారందరికీ మోటార్ సైకిల్ ఇవ్వాలని హైదరాబాద్ బోర్డు ముందు జిల్లా కలెక్టరేట్ల ముందు భవన నిర్మాణ కార్మికులతోనే పలుమార్లు ధర్నా చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నిధులు భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలని, పెళ్ళి కానుక, విటర్నటి కానుక రూ.30 వేల నుండి లక్ష రూపాయలు ఇవ్వాలని, సాధారణ మరణానికి లక్షకు బదులు రూ.3లక్షల ఇవ్వాలని, యాక్సిడెంట్ అయితే రూ.6లక్షల నుండి రూ.10 లక్షలకు చేయా లని డిమాండ్ చేశారు. ఇలా అన్ని క్లైములు కూడా పెంచి ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని, భవనిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన వారికి రూ.5000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఇండ్లు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా పెండింగ్ క్లైమ్స్‌ను లబ్ధిదారుల ఎకౌంట్‌లో జమ చేయాలని అన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని కార్మిక సంఘాల నాయకులతో నియమించాలని, ఖాళీగా ఉన్న ఏ ఎల్ ఓ ఏసీఎల్, డీసీఎల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ బాయ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు అడ్డా స్థలాలు కేటాయించి టాయిలెట్స్ మరుగుదొడ్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర చట్టంలోని స్కీంలన్నింటిని రాష్ట్రంలో అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో లేబర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రెబ్బ ఉపేందర్, మామిడి సదయ్య, పసుల కొమురయ్య ,భోగం సాయిలు, సుక్క శంకర్, బోరం సారయ్య, గొల్ల శ్రీనివాస్, అంకిళ్ల లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారమే లక్ష్యంగా పనిచేయాలి : గుమ్మడి



నవతెలంగాణ-మంగపేట

వచ్చే సాదారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారమే లక్ష్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు పని చేయాలని కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సమావేశం మండల యూత్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా గుమ్మడి సోమయ్య హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హాత్ జోడో కార్యాక్రమాన్ని విజయవంతం చేయడానికి యువతను పెద్ద ఎత్తున తరలించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్సార్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్, మండల మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మద్దిపాటి శేషు, బీసీ సెల్ జిల్లా పెద్ది నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదీర్, మాటూరి బాలు, కురుసం రమేష్, బాడిషా ఆదినారాయణ, భానుచందర్ పాల్గొన్నారు.

అప్పాజిపేట గ్రామంలో కార్డన్ సెర్చ్



నవతెలంగాణ-మహదేవపూర్

మహాదేవపూర్ ఉమ్మడి మండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా మహదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో శుక్రవారం అప్పాజిపేట గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల సమాచారం తెలుసుకుని వదిలివేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మాట్లాడుతూ మావోయిస్టులు అభివృద్ధి విరోధకులు అని, వారికి సహకరొచిన వారికి ప్రభుత్వ పరంగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులను ఉన్నతంగా చదివించాలని, వారికి మంచి భవిష్యత్తు చూపించాలని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

పనులను పూర్తి చేయాలి : ఎంపీడీఓ



నవతెలంగాణ-కాటారం

మన ఊరు మన బడి పథకం కింద చేపట్టిన పనులను జాప్యం లేకుండా చేపట్టి పూర్తి చేయాలని కాటారం ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు సూచించారు. శుక్రవారం ఆయన మండల ప్రత్యేక అధికారి డి సంజీవరావుతో కలిసి మండలం లోని ధన్వాడ, గంగారం పాఠశాలను పరిశీలించారు. చేపట్టిన పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని సర్పంచులు, ఎస్ఎంసీ చైర్మన్‌లను ఆదేశించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ధన్వాడ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉండగా 19మంది విద్యార్థులకు మాత్రం బియ్యం సరఫ రా అవుతున్నాయని, 11 మంది విద్యార్థులకు సెకండరీ పాఠశాల నుండి తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు ఎంపీడీవోకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఉపేంద్రయ్య, సర్పంచులు జంగిలి నరేష్, పి దేవేందర్ రెడ్డి, ఈసీ శ్రీనివాస్, ఎస్ఎంఎస్ చైర్మన్లు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

కంటి వెలుగు శిబిరంను ఎంపీడీవో పరిశీలన

నవతెలంగాణ-మహదేవపూర్

మహాదేవపూర్ మండలంలోని అంబటిపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరంను శుక్రవారం ఎంపీడీవో శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని అంబటిపల్లి, ఎనకపల్లి గ్రామాలలో పల్లె ప్రకృతివనం, నర్సరీలను శుక్రవారం ఎంపీడీవో శంకర్ నాయక్, ఏపీఓ రమేష్ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ విలాస్‌రావు, ఏపీఓ రమేష్, గ్రామ కార్యదర్శి సతీష్, వైద్యాధికారి జగదీష్, సిబ్బంది ఉన్నారు.

కంటి వెలుగు శిబిరం వినియోగించుకోవాలి

నవతెలంగాణ-కాటారం

కంటి సమస్యలు ఉన్నవారు ప్రభుత్వ నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరం సద్వినియోగం చేసుకోవాలని ధన్వాడ సర్పంచ్ జంగిలి నరేష్ అన్నారు. అధికారులతో కలిసి గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు, కళ్ల అద్దాలు అందజేసి, ఇతర పరిష్కార మార్గాలు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు, ఎంపీ ఓ ఉపేంద్రయ్య, డాక్టర్ మమత, ఉపసర్పంచ్ రజిత రమేష్, వార్డ్ మెంబర్లు బోడ శ్రీధర్, పల్లె మానస, రవీందర్, కార్యదర్శి ఉమాదేవి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్స్, మహిళా సంఘాల సీసీలు ప్రజలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్‌లో చేరికలు



నవతెలంగాణ-మహాదేవపూర్

బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సమక్షంలో శుక్రవారం మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోసిక రజిత రవీందర్ దంపతులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సదర్భం గా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు చూసి బీఆర్ఎస్‌లో చేరినట్టు తెలిపారు. మండల రైతు బంధు సమితి అధ్యక్షుల బండం లక్ష్మ రెడ్డి నాయకత్వములో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీనియర్ నాయకులు దాసరి రాజాలింగు , వెన్నపురెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



ఏజెన్సీలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం

- సారలమ్మ గుడిని కూలగొట్టిన ఫారెస్ట్ అధికారులు

నవతెలంగాణ -తాడ్వాయి

తాడ్వాయి ఏజెన్సీ మండల కేంద్రంలోని ఫారెస్ట్ హాట్స్ ఎదురుగా, కాటాపూర్ వెళ్లే రోడ్డు పక్కన ఆదివాసీల సార్లమ్మ గుడిని శుక్రవారం మధ్యాహ్నం ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కూలగొట్టారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం ఈ సారలమ్మ ఆలయం ఆదివాసీలు పూజలు నిర్వహించుకుంటారు. 70, 80 సంవత్సరాల క్రితం నుండి హాట్స్ నిర్మించక ముందు నుండే ఈ గుడి ఉంది. ఆ గుడిలో ఆదివాసీలు పెద్దల పండుగ, కొత్తల పండుగ పూజలు నిర్వహిస్తారు. అలాంటి ఆలయాన్ని ఫారెస్ట్ అధికారులు కూలగొట్టడం హేయమైన చర్య అని ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీలో ఫారెస్ట్ అధికారులు ఏజెన్సీ సాంప్రదాయాలకు విరుద్ధంగా, వారి మనోభావాలు దెబ్బతినేలా ఆలయాన్ని కులగొట్టారని ధ్వజమెత్తారు. ఏజెన్సీ అభివృద్ధికి ఆటంకంగా ఫారెస్ట్ అధికారులు మారారని దుయ్యబట్టారు. అధికారులు స్పందించి తాడ్వాయి లో సారల్లమ్మ ఆలయం కూలగొట్టిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఆదివాసులు డిమాండ్ చేశారు. కాగా ఈ విషయమై ఫారెస్ట్ ఆఫీసు ముందు నేడు ధర్నా కూడా నిర్వహించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

జీవో ప్రకారం వోల్వో డ్రైవర్లకు వేతనాలు ఇవ్వాలి

- కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్



నవతెలంగాణ-భూపాలపల్లి

జీవో ప్రకారం వోల్వో డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఓసీ-2లో కాంట్రాక్టు కార్మికులైన వాల్వో డ్రైవర్లు వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వాల్వో డ్రైవర్లందరిని కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం సింగరేణి జీఎం శ్రీనివాసరా వును, అలాగే, కలెక్టర్ భవేషమిశ్రాను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇం డియా పేమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కోల్ ఇండియా వేతనాలు చెల్లించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. యాజమాన్యం కాంట్రాక్టర్ స్పందించాలని, లేని పక్షంలో సింగరేణిలోని ఓసీలన్నింటిని ఏకం ఉన్న జీతాలేమి పాటించడం లేదన్నారు.కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్ని కలిసి ప్రశ్నిస్తే.. జీతాలు పెంచమని, ఏం చేసుకుం టారో చేసుకోండనే రీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల చట్టాల ప్రకారం పండగకు చేస్తే మూడు మస్టర్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదన్నారు. వారం రోజుల్లో యాజమాన్యంతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారని చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగాం కుమార్, మేదుల శ్రీనివాస్, మేకల ప్రవీణ్, మేకల అశోక్, నిమ్మల రాజ్కుమార్, జనగాం అశోక్, బొంతుల శ్రీధర్, జోరు కుమార్, బుర్ర మహేష్ దుర్గం ప్రసాద్, పులి రాజ్కుమార్, పసులోటి ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



ఏఎస్పిని కలిసిన బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్

నవతెలంగాణ - ములుగు

ములుగు నుండి మంచిర్యాల డిసిపి గా బదిలిగా పదోన్నతి పై వెళ్తున్న ములుగు ఏఎస్పి సుధీర్ రామ్ నాథ్ కెకన్ ని వారి కార్యాలయంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.డిసిపి ప్రమోషన్ పొందిన సందర్భంగా అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు.ములుగు ఏఎస్పి గా శాంతి భద్రతల పరిరక్షణలో మీ పాత్ర మరువలేనిది అని తెలిపారు.ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరించడంలో మీ చొరువ అభినందనీయం అన్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ కి చక్కటి ఉదాహరణగా ఉన్న ఏఎస్పి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్,ములుగు యువజన విభాగం నియోజకవర్గ ఇంచార్జి కొగిల మహేష్,మండల యువజన విభాగం అధ్యక్షుడు బైకాని సాగర్, మాదం సాగర్,కొత్తకొండ రవి పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

నవతెలంగాణ-మొగుళ్ళపల్లి

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు చెవ్వ శేషగిరి, నియోజకవర్గ వర్గ కన్వీనర్ మోరె రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ కూడలి వద్ద కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ అధికార దాహంతో రాష్ట్ర ప్రథమ పౌరురాలైనటువంటి గవర్నర్ పై అసభ్య పదజాలంతో బీసీ మహిళా అని చూడకుండా మాట్లాడినటువంటి భాష క్షమించరాని నేరముగా పరిగణించి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా బిజెపి ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు. తప్పు తెలుసుకొని వెంటనే గవర్నర్ కు క్షమాపణ చెప్పాలని లేని యెడల ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు. అహంకార పూరిత మాటలు మాట్లాడటం కెసిఆర్ నిరంకుశ పరిపాలన విధానానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు చింతకింది రాజేశం, పెండ్లి మల్లారెడ్డి చందసమ్మయ్య, బీజేవైఎం మండలాధ్యక్షుడు బత్తిని శ్రీధర్,నాయకులు పులి వెంకట్ రెడ్డి, పొన్నాల కొమురయ్య, వీరన్న, సమ్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

ఆనవాయితీగానే జెండాను ఎగరవేసిన సర్పంచులు

అయోమయంలో మండల గ్రామస్థాయి అధికారులు

నవతెలంగాణ-కన్నాయిగూడెం

మండలంలో 74వ గణతంత్ర దినోత్సవం రోజు ఎప్పటిలాగానే సర్పంచులు జెండాను ఎగరవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన నియమావళి ప్రకారం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, జెండాను ఎగరవేయాలి. అలాగే మండల, గ్రామస్థాయిలలో ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఎగరవేయాలని నియమావళి ఉంది. దీనికి విరుద్ధంగా కన్నాయిగూడెం మండలంలోని దాదాపు అన్ని గ్రామపంచాయతీలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచులు జెండాను ఎగరవేశారు. దీంతో గ్రామస్థాయిలో ఎగ్జిక్యూటివ్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉన్నప్పటికీ సర్పంచులు జెండాను ఎగరవేయడం ఏంటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను మండల స్థాయి గ్రామస్థాయిలలో అధికారులకు సమాచారం లోపం కొరవడిందని, దీంతో ఆనవాయితీగానే సర్పంచులు జెండాను ఎగరవేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. జిల్లా మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యమేనని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఆదివారం అనుబంధం
నవతెలంగాణ
హనుమకొండ, వరంగల్
3
శనివారం 28 జనవరి 2023



ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు

ఆత్మకూరు : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోనే ఆత్మకూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవే గంగా జరుగుతున్నాయని వైస్ ఎంపీపీ రేవూరి భగవాన్‌రెడ్డి, ఉపసర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో గొల్లబడి పాఠశాల నందు వైస్ ఎంపీపీ, ఉపసర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాపనిరవీందర్ రూ.4.80 లక్షల ఉపాధి హామీ నిధులతో నూతనంగా నిర్మించబో యే మూత్రశాలలు, వంటగది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గ్రామంలో వాడవాడలా సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజీ నిర్మాణాలు, కమ్యూనిటీ భవ నాలతోపాటు తదితరఅభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్స్ మెంబర్ అంకుస్, పార్టీ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రవీణ్ రెడ్డి,ఉపాధ్యక్షులు రమేష్, ప్రధానో పాధ్యాయులు లక్ష్మణరావు, పార్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.





మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ ఉద్యోగులకు ట్రాఫిక్‌పై అవగాహన

మట్టెవాడ : ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ పై అవగాహన తో పాటు ఆచరణ చేపట్టాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ బాబులాల్ తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం పని చేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించినారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం పని చేస్తున్న ఉద్యో గులు ట్రాఫిక్ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉద్యోగులు వాహన లైసెన్స్ కలిగి ఉండాల ని,హెల్మెట్లు ధరించాలని,తాగి వాహనాలు నడపకూడదని,మైనర్ డ్రైవింగ్ చేయకూడదని తప్ప కుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్, ఎల్అండ్‌టి ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి,సేఫ్టీ మేనే జర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగ మేళ

నవతెలంగాణ-వరంగల్

వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు యువతీ, యువకులకు ప్రైవేట్ రంగం లో ఉద్యోగులను కల్పించుటకు జనవరి 30న ప్రభుత్వ ఐటిఐ కంపెనీ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహించినట్లు వరంగల్ జిల్లా ఉపాధి అధికారి అధికారిని ఎస్.మాధవి తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ నందు పనిచేయుటకు దాదాపు 200 ఉద్యోగాలు ఎంపికకు జాబ్ మేళా నిర్వహించను న్నట్లు జిల్లా ఉపాధి అధికారిని తెలిపారు. ఇట్టి ఉద్యోగాలకు ఎస్ఎస్ సీ, ఇంటర్, డిగ్రీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన అభ్యర్థులు అర్హులు ఎంపిక కా బడిన వారికి వేతనం రూ.10,600 నుండి రూ.20వేల వరకు ఇవ్వబడతాయని , 18 నుండి 35 ఏళ్ల కలిగి ఉండాలి మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపి క చేయబడతారు. ఆసక్తిగల వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కార్యాలయం వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటిఐ క్యాంపస్ నందు ఉదయం 11 గంటలకు ఈనెల 30న జాబ్ మేళాకు హాజరు కావలసిందిగా కోరుకుంటున్నా రు. మరిన్ని వివరాలకు 77 993146 85, 8247 656356 సంప్రదించగలరు.

ఎలక్ట్రీషన్ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-కాజీపేట



ఎలక్ట్రీషన్‌డే పురస్కరించుకొని కాజీపేట ఎలక్ట్రీషన్ అసోసియేషన్‌యూనియన్ నాయకులు బాపూజీ నగర్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ క్యాంప్ ఆఫీసు వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం వినయ్‌భాస్కర్ చేతుల మీదుగా ఎలక్ట్రికల్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రీషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జాక్సన్, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, సెక్రటరీ భాస్కర్, ట్రెజరర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రగతి మార్గంలో ప్రయాణించాలి

నవతెలంగాణ-కాజీపేట

విద్యార్థులు దేశ బావి భారత పౌరులుగా ఎదిగి ప్రగతి మార్గంలో ప్రయాణిం చాలని తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం అన్నారు. కాజీపేట మండలం సోమిడి నందుగల తాళ్ల పద్మావతి ఒలంపియాడ్ స్కూల్లో స్పోర్టోపియా స్పోర్ట్స్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా తాళ్ల మల్లేశం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి క్రీడా రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు తాళ్ల వంశీ, తాళ్ల చైతన్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.వేలు, ఉపాధ్యాయులు సతీష్, భాగ్యలక్ష్మి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

గండ్ర దంపతుల సహకారంతో అభివృద్ధి

నవతెలంగాణ-శాయంపేట

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలోనీ ఏడో వార్డులో చేపడుతున్న సిసి రోడ్డు పనులను శుక్రవారం సర్పంచ్ చిట్టి రెడ్డి రాజి రెడ్డి పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతు గంటి సరోజన మల్లయ్య, వార్డు సభ్యులు గజ్జి ఐలయ్య, బిఆర్ఎస్ నాయకులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిట్టిరెడ్డి జైపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల ప్రవీణ్, పెండల కిరణ్, పాణి, సుభాష్ పాల్గొన్నారు.

ఎంపీడీవోకు సన్మానం

నవతెలంగాణ-శాయంపేట



గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఎంపీడీవో గా ప్రశంసా పత్రం అందుకున్న శాయంపేట ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తిని శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తిని ఎంపిటిసి బాసాని చంద్ర ప్రకాష్, సర్పంచ్ కందగట్ల రవి, ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, నాయకులు చింతల భాస్కర్, వినుకొండ శంకరాచారి, బాసాని ప్రకాష్, చంద్రమౌళి, వంగరి సాంబయ్య శాలువాతో సత్కరించారు. ఎంపీవో రంజిత్ కుమార్, సూపరింటెండెంట్ అనురాధ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాలస్వామి, ఏపీఓ కీర్తి అనిత, టైపిస్ట్ శరత్, పంచాయతీ కార్యదర్శులు పుష్పగుచ్చం అందించి సత్కరించారు.

చర్లపల్లి కార్యదర్శికి శ్వేతకు సన్మానం

నవతెలంగాణ-నడికూడ



మండలంలోని చర్లపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న శ్వేతకు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉద్యోగి అవార్డుకు ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న శుభసందర్భంగా చర్లపల్లిలో గ్రామపంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి శ్వేతను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సిబ్బంది సహకారంతో గ్రామ ఉపసర్పంచ్, ఎంపీటీసీ పాలకవర్గం సహకారంతో ఉత్తమ ఉద్యోగి అవార్డు పొందడం చాలా సంతోషకరంగా ఉందని పంచాయతీ కార్యదర్శి శ్వేతకు మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి శ్వేత మాట్లాడుతూ నాకు సహకరించిన సర్పంచి తిరుపతిరెడ్డి, గ్రామ ప్రజలకు, గ్రామ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది చంద్రమౌళి, శంకర్, శరత్, నరేంద్ర, పున్నమాచారి, పవన్, రవి, యాదగిరి, కుమార్, సతీష్, సమ్మయ్య లు పాల్గొని కార్యదర్శి శ్వేత ను సన్మానించారు.

దామెర మేరికి రాజనాల ఆర్థిక చేయూత

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా



ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతానికి చెందిన దామెర మేరి వచ్చేనెల లో 12 నుంచి 17 హర్యానాలో జరిగే జాతీయస్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపికైన దామెర మేరి ని అభినందించి రూ.10వేలు ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిందని అలాగే రేపు జాతీయస్థాయిలో రాణించాలని అభినందించి తన వంతు సాయం అందించానని అలాగే మన జిల్లా నుంచి హర్యానా నేషనల్ ఛాంపియన్షిప్ ఓపెన్ కి ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

శ్రీ రామ గణపతి సంఘం అధ్యక్షుడు గా మహేష్



పర్వతగిరి : మండలంలోని చింత నెక్కొండలో గురువారం శ్రీ రామగణపతి సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా గటిక మహేష్,ప్రధాన కార్యదర్శిగా సంకోజు ప్రశాంత్,ఉపాధ్యక్షుడుగా పూజారి రాజు (మేస్త్రి)కోశాధికారిగా పూజారి రాజు (డీలర్),సంయుక్త కార్యదర్శిగా బాలబోయిన యాకయ్య,ఆడిట్ కమిటీ సభ్యులు గా మామిండ్ల శ్రీనివాస్,దబ్బేట విజేందర్,కుంట సతీష్ ముఖ్య సలహాదారులుగా నల్లపు వినయ్,సురేష్,పేర్ల రాజశేఖర్ లు ఎన్నికయ్యారు.

రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌దే

రెడ్లవాడలో శంకుస్థాపనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది





నవతెలంగాణ-నెక్కొండ రూరల్

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో రైతు ను రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దెన్నని, వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావు డని, రైతన్నలు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె నుంచి రెడ్లవాడ వరకు రూ.12కోట్ల నిధులతో నిర్మిస్తున్న బీటీరోడ్డు నిర్మాణ పనులకు, సీసీరోడ్ల నిర్మాణ పనులను, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి శంఖుస్థాపన శుక్రవారము చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందించడంతోపాటు రైతు బంధు, రైతుభీమా పథకాలను అమలు చేస్తున్నారని, ప్రతీ చెరువు కాలువల ద్వార పుష్కలంగా సాగునీరందించడంతో రైతన్నలు మూడు పంటలు పండించుకొంటూ ఆనందంగా ఉంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలోని పల్లెలన్నీ రూపురేఖలు మార్చి సమగ్రంగా అభివద్ధి చెందాయన్నారు. ప్రతి పల్లెలో పంచాయతీ భవనాలు, పల్లె దవాఖానాలు నెలకొంటున్నాయని, పల్లెలు అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అభివద్ధిపథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు దేశంలో మరెక్కడ అమలవడంలేదని, ఇన్ని చేస్తున్న సీఎంను, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టి వారిని కాపాడుకుంటేనే తెలంగాణకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.

ప్రభుత్వాన్ని ప్రజల దరిచేర్చిన ఘనత సీఎం : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ప్రభుత్వాన్ని ప్రజల దరిచేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అతీతంగా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందుతోందన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్, రైతులకు రైతుబంధు, గొర్రెల పెంపకందారులకు, మత్స్యకారులకు ఇలా ప్రతి కులవృత్తువారికి వారిఅభ్యున్నతికి వివిధ పథకాలు అమలవుతున్నాయన్నారు. రోడ్ల నిర్మాణపనులకు నిధులను కేటాయిస్తున్న మంత్రి దయాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు కోరిన ప్రతి ఒక్క హామీని అమలుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ జాటోత్ రమేశ్, జెడ్పీటీసీ లావుడ్య సరోజన హరికిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, రెడ్లవాడ సొసైటీ ఛైర్మన్ జలగం సంపతావు, నెక్కొండ సొసైటీ ఛైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, గ్రామ సర్పంచ్ రావుల శ్రీలత ప్రసాద్, మాజీ సర్పంచ్ అన్నమనేని సంతోష్, మాజీ సొసైటీ చైర్మన్లు ఆవుల చంద్రయ్య, కొమ్మారెడ్డి దరవీందర్‌రెడ్డి, మండల నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, గాంధీ, తాటిపెల్లి శివకుమార్, ఉప సర్పంచ్ బర్ల వీరభద్రయ్య, గ్రామ అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : చీఫ్‌విప్ దాస్యం

నవతెలంగాణ-కాజీపేట

రాష్ట్రంలో అభివద్ధి ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట చౌరస్తాలో 31, 47,48,49,61,62,63 డివిజన్లోని ప్రజలతో ప్రజా సమస్యలపై శుక్రవారం ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు అందజేసిన సమస్యల వినతి పత్రాలను స్వీకరించి పలు ప్రజా సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించారు. అనంతరం ఏడు డివిజన్లకి చెందిన 65 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమ సమయంలో పేదల కష్టాలు స్వయంగాచూసి చలించిపోయితెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల కొరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అన్నివిధాల అభివృద్ధి కార్యక్రమా లు చేపడుతున్నారు. సీమాంధ్ర పాలనలో పేద ప్రజలను పాలకులు పట్టించుకున్న దాఖలు లేవన్నారు. పట్టణంలోని ఏడు డివిజన్లో దాదాపు 2005



కోట్లనిధులతో అన్ని విధాల అభివద్ధి పరచామన్నారు. అభివద్ధి నిరంతరం ప్రక్రియని పట్టణంలో అభివద్ధి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడత పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఏడు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో 46 కంటి పరీక్ష కేంద్రాలలో ఇప్పటికే 28 వేల మంది కంటి పరీక్షలు చేసి 8210 మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిలో తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.

కాజీపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కృషి చేస్తానన్నారు. 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ అభ్యర్థన మేరకు డివిజన్లో త్వరలో బస్తీ దావకాన ఏర్పాటుకు కషి చేస్తానని, గతంలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో డబుల్ బెడ్ రూమ్‌ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, అట్టి స్థల వివాదంతో కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామన్నారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు సంకు నర్సింగ రావు, ఎలకంటి రాములు, విజయశ్రీ, మామిండ్ల రాజు, డీసీ జోన, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, రెవెన్యూ ఆర్ఐ దశరథ రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు రావుల సదానందం, సూంచు అశోక్, కోల వినోద, నాయకులు నార్లగిరి రమేష్, సుంచు కష్ణ, దశరథం, తేలు సారంగపాణి, శివకుమార్, దువ్వ కనకరాజు, రంజిత్, నవీన్, జుబేర్,పాము రాజేష్, సయ్యద్ సర్వర్,పిట్టల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ సీపీఎం పార్టీ... ఆదరించండి సహకరించండి

రంగశాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్



నవతెలంగాణ-మట్టెవాడ

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల్ రంగశాయిపేట ఏరియా కమిటీ ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ ఆధ్వర్యంలో 5 డివిజన్‌లో ప్రతి గడప గడపకు సీపీఎం బృందలు బయలుదేరాయి. ఈ సందర్భగా ఎం.సాగర్ మాట్లాడుతూ మాపార్టీని ఆదరించి మీవంతు సహకారం అందించాలని కోరారు. ప్రజల సమస్యల పైన పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం పార్టీనే అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ప్రజలకు చెయ్యకపోతే ప్రజలవైపు ఉంటూ అనేక ఉద్యమాలు ర్యాలీలు పోరాటాలు చేస్తుందని ఇదేగాక నిత్యావసర ధరలను తగ్గించాలని ప్రభుత్వం పైన కొట్లాట, పెట్రోల్ గ్యాస్ ధరల తగ్గించాలని పోరాటం సాగిస్తుందన్నారు. పొడుభూముల సమస్యలపై, ఇళ్ల సమస్యలపై, దేశంలో పేదరికం, నిరుద్యోగం పై, రైతు నల్లచట్టాల మీద పోరాడేది సీపీఎం పార్టీయేనే ఇప్పుడు మీ వద్దకు వస్తుంది మీ సమస్యలు విని వాటి పైన ప్రభుత్వం తో కొట్లాడి మీకు న్యాయం జరిగే వరకు మీతోనే ఉంటుందని మీ ఏరియాలో అన్నిసమస్యలు మా నాయకత్వానికి చెప్పండి మీకు అన్ని విషయాలలో తోడుంటామన్నారు.

మా సిపిఎం పార్టీ నాయకులని ఆదరించండి మాకు మీ వంతు సహాయం చేయ్యాలని ప్రజలని కోరారు ఈ కార్యక్రమంలో రంగశాయిపేట ఏరియాకమిటీ సభ్యులు మాలోతు ప్రత్యుష, సంబమూర్తి, జ్యోతి రత్నం, లక్క రమేష్ ,గణేపాక ఓదెలు, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, ప్రజా సంఘాల భాద్యులు ఉసిల్ల కుమార్, ప్రశాంత్, శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్



నవతెలంగాణ-హనుమకొండ

రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు మార్గదర్శకాలు, జీవోలు విడుదల చేసిన తర్వాత అక్రమ బదిలీలకు తెరదీస్తూ జిల్లాలకు ఉపాధ్యాయులను అక్రమంగా బదిలీలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ఖండించారు. తక్షణం అక్రమబదిలీలను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్ యుటిఎఫ్ భవన్ ,హంటర్ రోడ్‌లో జరిగిన హనుమకొండ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ బదిలీలు చేయడం వలన జిల్లాల్లో పదోన్నతుల సంఖ్య తగ్గిపోతుందని హెచ్ఆర్ఏ స్థానాలు లేక దూర ప్రాంత ఉపాధ్యాయులు నష్టపోతారని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెలువరించిన అక్రమబదిలీలను రద్దు చేయాలని అన్నారు. బదిలీలు, పదోన్నతులు కౌన్సిలింగ్ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. సీనియారిటీ జాబితాలు తప్పులు లేకుండా అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 317 ఉపాధ్యాయులకు జీరో సర్వీస్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెరిగిన సభ్యత్వానికి అనుకూలంగా అదనంగా జిల్లాకు ఇద్దరు నూతన కార్యదర్శులను ఎన్నుకున్నారు నూతన జిల్లా కార్యదర్శులుగా ఎ హెచ్.లింగారావు, తిరునహరి శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎం.సదాశివరెడ్డి, పెండెం రాజు, ఉపాధ్యక్షులు సిహెచ్ రవీందర్ రాజు, ఎస్ జ్యోతి, కోశాధికారి డి కిరణ్ కుమార్ ,జిల్లా కార్యదర్శులు ఏం శశిధర్ రెడ్డి, రాజారాం, డి.నవీన్ కుమార్, కే మోజెస్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కే సదానందం ,సభ్యులు కే భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు

మట్టెవాడ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేంద్రాలను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. వెంకటేశ్వరా నర్సింగ్ హోమ్, ఎలైట్ ఫ్యామిలీ క్లినిక్ లను తనిఖీ చేసి రికార్డు లను పరిశీలించారు. ఎవరైనా పిసిపిఎన్‌డిటి యాక్టును ఉల్లంఘించి గర్భస్రావాలు చేసిన ,లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా హాస్పిటల్స్ రెన్యువల్ ఉల్లంఘించిన చట్ట ప్రకారము శిక్ష ఉంటుందని హెచ్చరించారు .ప్రతి గర్భిణీ స్త్రీని స్కానింగ్ చేసిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి ప్రతినెల ఐదో తారీకు లోపల ఫామ్ అఫ్ పూర్తి వివరాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని తెల్పడమైనది. ఈ కార్యక్రమమును డిప్యూటీ డెమో అనిల్ కుమార్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.



ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ షురూ

- కార్యాలయంలో ఉపాధ్యాయుల సర్వీస్ వెరిఫికేషన్
- సర్వీస్ వెరిఫికేషన్ పేరిట పడికాపులు కాస్తున్న ఉపాధ్యాయులు
- ఇంతవరకు వెలువడని ప్రమోషన్ సబ్జెక్టుల ఖాళీలు జాబితా



నవతెలంగాణ-వరంగల్

ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రకటన విడుదల చేసి మార్గదర్శకాలు వెలువరించిన తరుణంలో కూడా ఈనెల 27 నుండి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. వివిధ సబ్జెక్టులలో ఉపాధ్యాయులు తమ సర్వీస్ వెరిఫికేషన్ కోసం సంబంధిత అధికార జిల్లా కార్యాలయాల్లో వెరిఫికేషన్ కై వస్తున్నారు. ఈ క్రమంలో వెరిఫికేషన్ కౌంటర్లు చాలినంతా లేకపోవడంతో ఉపాధ్యాయులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారని గుస గుస లాడుకుంటున్నారు. ఉదయం నుండి మొదలు సాయంకాలం వరకు కూడా వెరిఫికేషన్ వల్ల నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. తగినంత కౌంటర్లు తెరచి వుంచి ఉపాధ్యాయుల సర్వీస్ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

ఇంతవరకు వెలువడని ఖాళీల సంఖ్య

ప్రమోషన్ల ప్రక్రియలలో సబ్జెక్టుల వారిగా ఖచ్చితమైన ఖాళీల సంఖ్య ఇంత వరకు అధికారికంగా ప్రకటించకపోవడం శోచనీయం. గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయుల ప్రమోషన్లు వెలువడిన క్రమంలో అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు పొందడం జరుగుతుంది. పొందిన వారి ఖాళీలను సబ్జెక్ట్ ల వారి ప్రమోషన్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో చూపెడతారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఉన్న సబ్జెక్టులో క్లియర్ వేకెన్సీస్ అధికారికంగా గ్రేడ్ టు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు పొందిన స్థానాలను కూడా క్లియర్ వేకెన్సీ తో పాటు జత కలిపి చివరకు సబ్జెక్టుల వారి ఖాళీలు తెలుస్తుంది. ప్రస్తుతం అర్హులైనటువంటి ఉపాధ్యాయులను వారి సర్వీస్ వెరిఫికేషన్లు కొనసాగుతున్నాయి. పూర్తిగా సబ్జెక్టు వారీగా ఖాళీల బయటికి రాకపోవడంతో సర్వీస్ వెరిఫికేషన్ చేయించుకున్న ఉపాధ్యాయులు తమరికి వస్తుందో రాదో అనే సంశయంలో ఉన్నారు.

ఖాళీలపై కసరత్తు చేస్తున్న అధికారులు

బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియలు భాగంగా సంబంధిత అధికారులు మొదట బదిలీలను నిర్వహిస్తూ తర్వాత ప్రమోషన్లను ఇచ్చే క్రమంలో వరంగల్ జిల్లాలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో మొత్తం వేకెన్సీస్ ల ను క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో అధికారులు తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా అవసరమైన మేర ఉపాధ్యాయులను కటాఫ్ డేటుగా నిర్ణయించి వారి సర్వీస్ బుక్కులను వెరిఫికేషన్ చేస్తున్నారు.

బదిలీల ప్రక్రియ సజావుగా సాగేనా..

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీలు ప్రక్రియ కొనసాగుతుండడం పూర్తిస్థాయిలో వేకెన్సీస్ వచ్చిన తర్వాత అర్హులైన ఉపాధ్యాయులు ఆన్లైన్లో తమఆప్షన్సను అధికారులు ఇచ్చిన వెబ్సైట్లో నిక్షిప్తం చేసుకోవలసి ఉన్నందున త్వరితగతిన సర్వీస్ వెరిఫికేషన్ ఖాళీల సంఖ్య పూర్తి అయితే ఈ ప్రక్రియ త్వరితగతిన ముందుకు కొనసాగుతుందని అనుకుంటున్నారు. ఎన్నిరోజులు పడుతుందో కానీ ఉపాధ్యాయుల్లో బదిలీ ప్రక్రియలో సెకండ్ గ్రేట్ టీచర్ల బదిలీలు కొంత ప్రయాసంతో కూడుకున్న మాట వాస్తవం కానీ వెబ్ కౌన్సిల్ దృష్ట సెకండ్ గ్రేట్ టీచర్ల బదిలీలు ఈసారి త్వరితగతిన పూర్తవుతాయని అనుకుంటున్నారు.

సెకండ్ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్ ల బదిలీ ప్రక్రియ 2018 తర్వాత మళ్లీ 317 జీవో ప్రకారం అయినటువంటి బదిలీలు మాత్రమే జరిగాయి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు బదిలీల తోపాటు ప్రమోషన్లు కూడా ప్రభుత్వం ప్రకటించడంతో ప్రమోషన్ కొరకు నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులు ఆశాభావంతో ఉన్నారు. ఏదేమైనాప్పటికీ అధికారులు అనుకున్న రీతిలో సమయానికి సరైన రీతిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉపాధ్యాయుల యొక్క బదిలీలు ప్రమోషన్ ప్రక్రియ నిర్వహిస్తారని పలువు ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.

చిన్నారులను ఆశీర్వదించిన సీతారాంనాయక్



నవతెలంగాణ-నల్లబెల్లి

మండలంలోని బజ్జు తండా సర్పంచ్ జాటోత్ పద్మ తిరుపతి కుమార్తె వర్షిత, కుమారుడు యశ్వంతుల కర్ణ వేదన, దోతి కట్టుట కార్యక్రమానికి హాజరైన మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఓడిసిఎంఎస్ చైర్మన గుగులోతు రామస్వామి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ద స్వప్న, ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్‌లు చిన్నారులను ఆశీర్వదించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి, డాక్టర్ ఉదయ్ సింగ్, రాంపూర్ సర్పంచ్ చింతపట్లసురేష్, ఎంపీటీసీ లక్ష్మి సౌమ్య, మండల నాయకులు పాల్గొన్నారు.


అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ

నగరంలోని వడ్డెపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో అతిథి అధ్యాపకులుగా పని చే య డానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ డాక్టర్ బత్తిని చంద్రమౌళి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంగ్లీష్, మైక్రోబయాలజీ సబ్జెక్టులు బోధించడానికి అర్హులైన వారు ఈనెల 30న కళాశాలలో 11గంటలకు జరిగేఇంట ర్వ్యూలకు హాజరుకావాల న్నా రు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55శాతం, ఎస్సీ,ఎస్టీలకు 50శాతం, పిహెచ్‌డీ కలిగిఉన్న వారికి మొదటి ప్రా ధాన్యత నిస్తామని లేనిపక్షంలో నెట్, సెట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి రెండవ ప్రాధాన్యతనిస్తామన్నారు. అర్హులైన ఆసక్తి కలిగి న అభ్యర్థు లు ఒరిజినల్ అర్హత సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ సెట్‌తో హాజరుకా వాలని కోరారు.

అనుదినం జనస్వరం
నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
4 మహబూబాబాద్, జనగామ
శనివారం 28 జనవరి 2023







ఫర్నీచర్ బహూకరణ



నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్

మండలంలోని ఇప్పగూడెం ప్రభుత్వ పాఠశాలలో 1998-99లో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులు రూ.30వేల విలువ చేసే ఫర్నీచర్ పాఠశాలకు అందించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పూర్వ విద్యా ర్థులు మొగిలి రాజు,ఆకుల వెంకటేష్ కలిసి, రెండు బీరువాలు, రెండు వాటర్ స్టీల్ డ్రమ్స్ బహుకరిం చారు.వీరిని ఆదర్శంగా తీసుకుని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ జక్కుల పర్శరాములు, ఎంపీటీసీ గండి విజయలక్ష్మీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘుజీ, ఎస్ఎంసి ఛైర్మెన్ వారాల రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ చట్ల యాకయ్య, వార్డు సభ్యులు పిల్లి శ్రీనివాస్, పాఠశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి వడ్లకొండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్



నవతెలంగాణ-గార్ల

అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని సర్పంచ్ గంగావత్ రుక్మిణీ అన్నారు. మండలంలోని చిన్న కిష్టాపురం పంచాయతీ మంగళితండాకు చెందిన గుగులోత్ సైదులు ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందగా ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియా సహకారంతో మంజూరైన 28 వేల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం బాధితుడికి అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, నాయకులు గంగావత్ హరికిషన్, బీక్య, ఎం.సురేష్, వెంకన్న, డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు.

ఐసీడీఎస్ పరిరక్షణే లక్ష్యంగా పోరాటం







నవతెలంగాణ-మహబూబాబాద్

గర్భిణీలు,బాలింతలు,శిశువుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఐసిడిఎస్ పరిరక్షణే ధ్యేయంగా సిఐటియు పోరాటాలు నిర్వహిస్తుందని,లబ్దిదారులు కలిసి రావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. శుక్రవారం సిఐటియు అద్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి గుగులోత్ సరోజ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఐసిడిఎస్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకన భావం విడనాడి రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్‌కు నిధులు పెంచి పరిరక్షించాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని అన్నారు. గత 48 సంవత్సరాలుగా పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడిలకు ఉద్యోగ భద్రత, చట్టబద్ద సౌకర్యాలు, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, రిటర్మెంట్ బెనిఫిట్స్ నేటికీ కల్పించలేదని విమర్శించారు. మన పక్క రాష్ట్రంలో తమిళనాడు, పాండిచ్చేరి, కర్నాటక, కేరళ రాష్ట్రంలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, హెల్త్ కార్డులు ఇచ్చారని, రిటర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో అంగన్వాడీలకు ఎలాంటి సౌకర్యాలు లేవని, కేవలం అంగన్వాడి వర్కర్‌ను టీచర్‌గా పేరు మార్చారని, కానీ టీచర్‌తో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు ఏమాత్రం ఇవ్వటం లేదన్నారు. ఒక వైపు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీలకు కనీస వేతనం పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ యాప్‌లతో అంగన్వాడిలపై పని భారం పెరిగి, ఒత్తిడిలకు గురవుతున్నారని తెలిపారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా టీచర్లకు ఐదు లక్షలు, ఆయాలకు మూడు లక్షలు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించి, వేతనంతో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడి కేంద్రాలకు వేసవి సెలవు ఇవ్వాలని, ఆరోగ్యలక్ష్మీ మెనూ చార్జీ పెంచాలని, పిల్లలకు ఐదు రూపాయలు,గర్భిణీ బాలింతలకు 10 రూపాయలు పెంచాలని, పిఆర్సి ఏరియర్స్ మూడు నెలల బకాయిలు చెల్లించాలని కోరారు. అంగన్వాడి సెంటర్లో డబుల్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని, 2017 నుంచి టీఏ, డీఏలు చెల్లించాలని, అక్టోబర్ 2018 కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు చెల్లించాలని లేని యడల ఫిబ్రవరి 14న చలో హైదరాబాద్, మార్చి 1,2,3, తేదీల్లో మూడు రోజుల సమ్మె నిర్వహిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోతుగంటి మల్లయ్య, కుమ్మరికుంట్ల నాగన్న, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు సరోజ, హిమబిందు, మల్లికాంబ, రజిని, మంగమ్మ, సమ్మక్క, సరిత, తదితరులు పాల్గొన్నారు.

తొర్రూర్ ఐసిడిఎస్ ఆఫీసు ముందు ధర్నా...

తొర్రూర్ రూరల్ : ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం ఐసిడిఎస్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు పసుల స్వరూప మాట్లాడుతూ ఐసిడిఎస్ రక్షణ అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం తొర్రూర్ ఐసిడిఎస్ ఆఫీసు ముందు సమ్మె నిర్వహించడం జరిగింది. నూతన విద్యా విధానం ద్వారా ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసి, పేద ప్రజలతో పాటు అంగన్వాడీ ఉద్యోగుల ఉపాధికి నష్టం కలిగించే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత ప్రమాదకరమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని, పైగా రాష్ట్రంలో వేగవంతంగా అమలు చేయాలని చూస్తున్నదని, రాష్ట్రంలో తన పరిధిలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూవిటీ రాష్ట్రంలో చెల్లించడం లేదన్నారు. ఇలా అనేక సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తుందని అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మార్చిలో మూడు రోజుల సమ్మె తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుకన్య శారద పద్మారాణి, పెద్ద వంగర మండల నాయకులు సంధ్యారాణి సరళ రాజేశ్వరి నెల్లికుదురు మండల నాయకులు వీరలక్ష్మి, మంగి సరస్వతి, సరోజన, రాజేశ్వరి, రమాదేవి, ఉమారాణి వెంకటలక్ష్మిలతో పాటు ఝాన్సీ, యాకలక్ష్మి, విజయ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

డోర్నకల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద...

డోర్నకల్ : అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు స్థానిక డోర్నకల్ మండల కేంద్రంలో శుక్రవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నా నిర్వహించారు.ఈకార్యక్రమానికి సిఐటియు జిల్లా, మండల నాయకులు సారధ్యంవహించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు తాళ్లూరి పద్మ, అంబటి విజయ, సుజాత, కష్టకుమారి, వసంత లక్ష్మి, నీలాదేవి, కే.సంధ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి దాసరి మల్లేశం సారథ్యం వహించారు.సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ, వేతనం చెల్లించాలని,నూతన విద్యావిధానం రద్దు చేయాలని, కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, జీవోలు 8,14,18 రద్దు చేయాలని, అంగన్వాడి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని అంగన్వాడి టీచర్లు, ఆయాలు డిమాండ్ చేశారు.

సీపీఐ జనగామ నియోజకవర్గ కమిటీ ఎన్నిక





నవతెలంగాణ-జనగామ

సీపీఐ జనగామ నియోజకవర్గ కమిటీ కార్యదర్శిగా శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా అశోక్‌లు ఎన్నికయ్యారు. ఈ మేరకు సిపిఐ పార్టీ విస్తరణ, జనసమీకరణ కొరకు జనగామ నియోజకవర్గానికి నూతన కమిటీ ఎన్నిక చేశామని సిపిఐ జిల్లా కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సి.హెచ్.రాజారెడ్డి ప్రకటించారు. శుక్రవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆకుల శ్రీనివాస్ అధ్యక్షతన జనగామ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్‌తో పాటు రాజారెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు పార్టీ విస్తరణ,ప్రజా పోరాటాలలో జనసమీకరణ, ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచడం, లక్ష్యంగా నియోజకవర్గ కమిటీలు పని చేయాలని పిలుపు నిచ్చారు. బూత్‌స్థాయిలో కమిటీలు వేయాలని, జనగామ నియోజకవర్గంలో పట్టు సాధించాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ,దేశ రాజకీయాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టుతూ కలుషితం చేస్తున్నదని విమర్శించారు. రాజకీయాలు వ్యాపారంగా మారి, కోట్లు ఖర్చు పెట్టి నోట్లద్వారా ఓట్లు కొంటూ సామాన్యులకు ఎన్నికల్లో నిలబడ లేని దుస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ప్రత్యామ్నాయంగా దామాషా ఎన్నికలు నిర్వహించాలని, ఈ విధానం వలన, కులం మతం, డబ్బు, పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు వంటివి ఉండవని అన్నారు. ఈ విధానం చాలా దేశాల్లో అమల్లో ఉందన్నారు. ఈ విధానం ప్రజల డిమాండ్‌గా ముందుకు తేవాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. సిపిఐ జనగామ నియోజకవర్గ కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా అందే అశోక్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే పాతూరి సుగుణమ్మ, సొప్పరి సోమయ్య, మంగళంపల్లి జనార్ధన్, ఈర్ల భూమయ్య, పాతూరి ప్రశాంత్, నర్సింహచారి, చల్లోజు మల్లేశం, గుంటి కుమారస్వామి, కె.బాల్‌మోహన్, బంటు పాండులతో నూతన కమిటీ ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : జయరాజ్



నవతెలంగా-కేసముద్రంరూరల్

కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజిలో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా భోజన విరామ సమయంలో సెకండ్ ఏఎన్ఎంలు నల్ల బ్యాడ్జీలు ధరించి సిఐటియు ఆధ్వర్యంలో కంటి వెలుగు ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి ఔట్సోర్సింగ్ విభాగంలో సెకండ్ ఏఎన్ఎంలను గత ప్రభుత్వాలు విధుల్లోకి తీసుకోవడమైనది. ఆనాటి నుండి నేటి వరకు చాలీచాలని వేతనాలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికల ముందు తెలంగాణ వస్తే అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలందరినీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని చెప్పి తెలంగాణ వచ్చి8 సంవత్సరాలు గడుస్తున్నా సెకండ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. సెకండ్ ఏఎన్ఎంలకు ప్రసూతి సమయంలో కూడా సెలవులు ఇవ్వకుండా వేతనాలు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి సెకండ్ ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, డ్రెస్ కోడ్ పంపిణీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు వి.జయ, కే.ప్రేమలత, సుజాత, రజిత, సిఐటియు నాయకులు మహమ్మద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

భాస్కర్‌కు జనగామ కవులు సన్మానం



నవతెలంగాణ-జనగామ

జనగామ రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు పొట్లబత్తిని భాస్కర్ 56వ జన్మదినం సందర్భంగా శుక్రవారం జనగామలో స్థానిక కవులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కవులు మాట్లాడుతూ సామాజిక సేవకులు బహుముఖ ప్రజ్ఞాశాలి బహు పట్టా కోవిదులు, సరస్వతి పుత్రులు, విద్యావేత్త భాస్కర్ అనిఅన్నారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు అయిలా సోమనర్సింహచారి, కవులు కళాకారుల ఐక్య వేదిక కన్వీనర్ జి.కృష్ణ, చిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి, కవి హృదయం సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పెట్లోజు సోమేశ్వరాచారి, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు లగిశెట్టి ప్రభాకర్,సాయికిరణ్ మ్యూజికల్ ఛానల్అధినేత చిలుమోజు సాయి కిరణ్, కవులు తాళ్లపల్లి లక్ష్మణ్‌గౌడ్, గంగరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బాలాజీపేటలో వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు



నవతెలంగాణ-బయ్యారం

మండల పరిధిలోని బాలాజీపేటలో వాటర్ ఫౌంటైన్ ప్రారంభించడం జరిగింది. అభివృద్దే లక్ష్యంగా అభివృద్ధి పథంలో బాలాజీపేటను ముందుకు నడిపిస్తూ మండలంలోనే ఏ గ్రామంలో కూడా లేనటువంటి వాటర్ ఫౌంటెన్, ఐలవ్ యు బాలాజీపేట బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సర్పంచ్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తంగెళ్లపల్లి వీరభద్రం, సెక్రటరీ రాజ్‌కుమార్, కో ఆప్షన్ మెంబర్ బత్తిని రామ్మూర్తి, వివిధపార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

నవతెలంగాణ-తొర్రూర్‌రూరల్

తనకు ఉపాధి నిచ్చిన తాటి చెట్టే ఉరి స్తంభమైంది. అది ఎక్కడానికి ఉపయోగించే మోకే ఉరితాడవుతోందని ఆ గీత కార్మికుడు ఏనాడు అనుకోలేదు. మోకు జారి కిందపడి గీతా కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం రాత్రి మండల పరిధిలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెలికట్ట గ్రామానికి చెందిన కొరివి ఎల్లయ్య (48)గీతా వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.రోజువారి లాగానే కల్లు తీసేందుకు చెట్టు ఎక్కాడు. తాటి చెట్టుపై కల్లు సేకరించి తిరిగి కిందికి దిగుతున్న క్రమంలో మోకు జారింది.తాటి చెట్టు పైనుంచి జారి పడిన గీత కార్మికుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.సాయంత్రం తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లిన అతను రాత్రి 10 వరకు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో స్థానికులు, కుటుంబసభ్యులు వెతికారు.పెద్ద మంగ్యాతండా శివారులోని తాటిచెట్టు వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.



నిధుల దుర్వినియోగంపై డీపీఓకు వినతి



నవతెలంగాణ-జఫర్‌గడ్

జఫర్‌గడ్ మేజర్ గ్రామపంచాయతీ గ్రామ అభివృద్ధి నిధులు, పనులు చేయకుండా నిధులు స్వాహా చేసిన గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, పంచాయతీరాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూసీ ఏఈ పై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు మొగిలి పాక నరసింగం, జ్యోతి యాకయ్య, రాపర్తి సోమయ్య కోరారు. శుక్రవారం జఫర్గడ్ మేజర్ గ్రామపంచాయతీ గ్రామ అభివృద్ధి పనులు జరిగిన అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు.వారు మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు కేటాయించిన ప్రభుత్వ నిధులను, సక్రమంగా వాడుకోకుండా తప్పుడు రికార్డులు సృష్టించి లక్షలాది రూపాయలు స్వాహా చేసిన ఏఈ, ఆర్డబ్ల్యూ ఏఈ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. జఫర్గడ్ మేజర్ గ్రామపంచాయతీలో 2019 నుండి 22 వరకు గ్రామ అభివృద్ధి కోసం మంజూరైన వివిధ రకాల నిధులను గ్రామ అభివృద్ధికి సక్రమంగా ఖర్చు చేయకుండా, దొంగ రికార్డులు సృష్టించి బల్లెపు వెంకట నర్సింగారావు, కార్యదర్శి కుమారస్వామి, ఉప సర్పంచ్, సంబంధిత అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి స్వాహా చేసిన దానిని విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు 25 లక్షల రూపాయలు తప్పుడు రికార్డులు సష్టించి స్వాహా చేసినట్టు ఆర్టిఐ ద్వారా తీసుకున్న ఆధారాలు ఉన్నట్టు తెలియజేశారు. ఈ దుర్వినియాగానికి పాల్పడిన అధికారులను ప్రజాప్రతిని విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలని, గ్రామ అభివృద్ధి నీధులను రికవరీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కన్న సోమశేఖర్, తాడెం కుమార్, ఇల్లందుల మొగిలి, కుక్కల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి

నిర్మాణ కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి - మంత్రి హామీ నెరవేర్చాలి - కార్మికుల ర్యాలీ, కలెక్టర్‌కు సీఐటీయూ వినతి



నవతెలంగాణ-మహబూబాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినట్లు నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు డిమాండ్ చేశారు. భవననిర్మాణ కార్మికుల సమస్యలనుపరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధం తెలంగాణ బిల్డింగ్ అండ్అదర్‌కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక భవననిర్మాణ కార్మిక సంఘం ఆఫీసు నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటార్ సైకిల్లు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారని, నేటికీ అవి అమలుకు నోచుకోలేదని తక్షణం వాటిని కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు అందాల్సిన పరిహారాఅందించడంతో పాటుపెంచాలని కోరారు. చనిపోయిన వారికి ఆరులక్షల నుండి పది లక్షలకు, అనారోగ్యంతో చనిపోయిన వారికి మూడు లక్షలకు పెంచాలని, ప్రసూతి, పెళ్లి కానుకలను లక్ష రూపాయలకు పెంచాలని, 55 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు ఐదువేల రూపాయల పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినిధి బృందం కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ మాల్యా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ ఉప్పలయ్య, తాడబోయిన శ్రీశైలం, కోశాధికారి గేరే కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకులు సమ్మెట రాజమౌళి, కుమ్మరిగుంట్ల నాగన్న, యాత్రి సుధాకర్, జడ శ్రీనివాస్, సాయికుమార్, ఉస్మాన్, యాదగిరి, రాము, సైదులు, సంపత్, మౌలానా, సుధాకర్ పాల్గొన్నారు.

అటవీ సంరక్షణ నియమాలను రద్దు చేయాలి

ఏఐకేఎంఎస్ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వర్లు



నవతెలంగాణ-బయ్యారం

కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ 2022 నియమాల పేరుతో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఈ ప్రయత్నాలను ఆదివాసీలు ఆదివాసేతర ప్రజలు తిప్పి కొట్టవలసిన అవసరం ఉందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం యాస వెంకటనారాయణ అధ్యక్షతన శుక్రవారం మండల పరిధిలోని పెత్తాలగడ్డలో గల గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి జి.సక్రు మాట్లాడుతూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ జిల్లా పరిధిలో విస్తతంగా ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ జీవో కాపీలను దగ్ధం చేయాలని, అదే విధంగా ఫిబ్రవరి 6,7 తేదీలలో మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని తెలిపారు. ఫిబ్రవరి 13 వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2022 అటవీ సంరక్షణ నియమాలను రద్దు చేసుకొనట్లయితే ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాదులోని గాంధీ పార్కు వద్ద ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ గ్యారంటీ చట్టం చేయాలని, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలని, రైతు రుణ విముక్తి చట్టం చేయాలని, 57 సంవత్సరాలు నిండిన రైతు కూలీలందరికీ 5000 రూపాయల పింఛను నెలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు అమలయ్యేంత వరకు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పుల్లన్న, కోశాధికారి అలకుంట్ల సాయిలు, ఊడుగుల లింగన్న, పూనెం బిక్షం, టేకుమట్ల సమ్మయ్య, సిద్ధ బోయిన జీవన్ పాల్గొన్నారు.

అత్యధిక ధర పలికేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ శశాంక

నవతెలంగాణ-మహబూబాబాద్

మిర్చి రైతుల పంటకు అత్యధిక ధర పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మిర్చి పంట కొనుగోళ్లపై సంబంధిత జిల్లా స్థాయిడిపార్ట్మెంట్లతో ఎఫ్‌పీవో, ఎఫ్‌పీసీఎస్‌లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కురవి మండలంలో మిర్చి కొనుగోలు జరుగుతున్నందున అధికారులు ఎండు మిర్చి (తేజ) రకం కొనుగోలుకు డిమాండ్ ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరు కంపెనీ యాజమాన్యాల ద్వారా జిల్లాలోని ఎండు మిర్చి (తేజ) రకం కొనుగోలు చేయుటకు రాష్ట్రస్థాయి సీఈవో కురవి మండలంలోని ప్లాంట్ లిపిడ్ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం జరిగిందని, ఇందులో ప్లాంట్ లిపిడ్ కంపెనీ విఎల్‌పిసి కిసంబంధించిన ఇంచార్జ్ వ్యక్తులు కలిసి మిర్చి ఎండిన మిర్చి గ్రేడింగ్ తర్వాత రైతు కల్లం దగ్గరకు వెళ్లి క్వాలిటీ ఆధారంగా గడచిన ఐదు రోజుల రేటు సరాసరి చూసుకొని ఆ రైతుకు తెలియజేయాలన్నారు. రైతులు ఒప్పుకున్న ఎడల వారికి కొనుగోలు పత్రం ఇస్తారని, 48 గంటలలో ఆ రైతు ఆ క్వాలిటి మిర్చిని విఎల్‌పిసికి బ్యాగులల్లో తొక్కి తీసుకురావాలని తెలియజేయాలన్నారు. విఎల్ పిసిలో బ్యాగులను తూకం వేసి కంపెనీ వ్యక్తి, విఎల్ పిసిలో ఉన్న వ్యక్తి, రైతు కలిసి ధ్రువీకరించాలన్నారు. విఎల్‌పిసికి ప్లాంట్ లిపిడ్ వారే 10 టన్నుల లారీ గాని 15 టన్నుల లారీ పంపిస్తారని కొనుగోలు చేసిన మిర్చి తీసుకుపోయే బాధ్యత వారిదని తెలపాలన్నారు. రైతుకు 2 నుంచి 4 రోజులలో ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, డిఆర్డిఓ సన్యాసయ్య ఉద్యానాధికారి సూర్యనారాయణ వ్యవసాయ అధికారి ఛత్రునాయక్ రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, డీపీ ఎంలు తదితరులు పాల్గొన్నారు .

కడియం ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు



నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్

మండలంలోని చాగల్ గ్రామంలోకడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ విజయవంతంగా జరిగిందని, అందుకు సహకారాన్ని అందించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని శుక్రవారం కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, చాగల్ సర్పంచ్ పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో చాగల్ కడియం యువసేన గ్రామ కమిటీ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం యువసేన మండల అధ్యక్షులు జీడి ప్రసాద్, చాగల్ గ్రామ అధ్యక్షుడు, కడియం సోషల్ మీడియా ఇంచార్జి అన్నెపు కుమార్,గ్రామ కమిటీ సభ్యులు బూర్ల యాకయ్య, భాస్కుల సమ్మయ్య జాబు అనిల్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు



నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్

మండలంలోని తాటికొండ గ్రామంలో మేధాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కరస్పాండెంట్ ఉబ్బని మల్లేశం ఆధ్వర్యంలో అబ్బురపరిచే విధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 74 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల వార్షికోత్సవంపురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేసినట్లు పేర్కొన్నారు.విద్యార్థులు కనపర్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థులకు విద్యాభ్యాసం అందించాలనే లక్ష్యంతో పాఠశాలను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేగాక గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని, అనుభవజ్ఞులైన సిబ్బందితో, ఉన్నతబోధను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు రొయ్యల కనకయ్య, రమేష్ లావణ్య, పాఠశాల ఇన్చార్జి దివ్య పాల్గొన్నారు.

కలెక్టరేట్లో కంటి వెలుగు క్యాంపు

55 మందిని పరీక్షించి 37 మందికి అద్దాలు పంపిణీ



నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం అమలులో భాగంగా జనగామ కలెక్టరేట్లో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కంటి పరీక్షలు చేయించుకున్నారని, మొదటి రోజు 55 మందిని పరీక్షించి 37 మందికి అద్దాలు, మందులను సరఫరా చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ.మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రజనీ, డాక్టర్ అజయ్, డాక్టర్ రాజయ్య, డాక్టర్ సాయికుమార్, జ్యోతి, మనోహర్ పాల్గొన్నారు.

కల్లుగీత కార్మికులకు చెక్కులు అందజేత



నవతెలంగాణ-జనగామకలెక్టరేట్

వృత్తి నిర్వహణలో భాగంగా ఇటీవల ప్రమాదానికి గురైన ఇరువురు గీత కార్మికులకు శుక్రవారం కలెక్టరేట్లో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. లింగాలగణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ఇరువురు గీత కార్మికులు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఒక్కొక్క బాధిత గీతకార్మికునికి 15 వేల రూపాయల చొప్పున రెండు చెక్కులను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఈడి కొర్నెలియస్‌లు అందజేశారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు బూడిద గోపి పాల్గొన్నారు.

పనితీరుతోనే గుర్తింపు



నవతెలంగాణ-తొర్రూరు

పనితీరుతోనే గుర్తింపు లభిస్తుందని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పసునూరి వనజ తెలిపారు. తాజాగా ఉత్తమ ప్రిన్సిపాల్‌గా ఎంపికై జిల్లా కలెక్టర్ నుంచి పురస్కారమందుకున్న మైనారిటీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ పసునూరి వనజను శుక్రవారం డివిజన్ కేంద్రంలోని పాఠశాలలో ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడం, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, మౌలిక సౌకర్యాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ తదితర అంశాల నేపథ్యంలో ప్రిన్సిపాల్ వనజకు జిల్లా ఉత్తమ ప్రిన్సిపాల్ పురస్కారం దక్కింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ శశాంక చేతుల మీదుగా బెస్ట్ ప్రిన్సిపాల్ పురస్కారం అందుకోవడం పట్ల ఉపాధ్యాయ బృందం హర్షంవ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ వనజ మాట్లాడారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, మైనారిటీ బాలికల గురుకులాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి, విద్యార్థులను ప్రగతి పథంలో నడిపంచడానికి ఈ పురస్కారం దోహద పడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, భోధనేతర సిబ్బంది అందరి సహకారంతోనే పురస్కారం దక్కినట్లు తెలిపారు.

పోస్టల్ ఖాతాలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సైదా



నవతెలంగాణ-తొర్రూరు

తపాల శాఖలోని అన్ని పోస్టల్ పథకాలకు వడ్డీ రేట్లు భారీగా పెరిగాయని తపాలా శాఖ తొర్రూరు సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ లావురి సైదా తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పొదుపు పథకాల్లో భాగ స్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుందని, ఇందులో భాగంగా జనవరి1-2023 నుంచి పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు భారీగా పెంచిందని, వాటికి సంబంధించిన వివిధ స్కీములు వడ్డీ రేట్ల వివరాలను వెల్లడించినట్లు తెలిపారు. సేవింగ్స్ అకౌంట్ 4.0 శాతం, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ 5.8 శాతం, టైం డిపాజిట్ అకౌంట్ సంవత్సరానికి 6.6 శాతం, 2 సంవత్సరాలకు 6.8 శాతం, 3వ సంవత్సరానికి 6.9శాతం, 5 సంవత్సరానికి 7.0 శాతం, ప్రతి నెల ఆదాయం స్కీం అకౌంట్లో 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.0 శాతం, కిసాన్ వికాస్ ఖాతాకు 7.2 శాతం, సీనియర్ సిటిజెన్ అకౌంట్‌కు 8.0 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్‌కు 7.6 శాతం, పీపీఎఫ్ అకౌంట్‌కు 7.1 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. గ్రామీణ తపాల జీవిత భీమా తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని కోరారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై వీడియో కాన్ఫరెన్స్

నవతెలంగాణ-జనగామకలెక్టరేట్



ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బదిలీలు పదోన్నతులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన తదితరులు పాల్గొనగా, ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యా శాఖ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.

అనుదినం జనస్వరం

నవతెలంగాణ

సమగ్ర తెలుగు దినపత్రిక

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి



నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా

వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఈ రోజు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ రెండవ గెట్ ఎదురుగా కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం ఇన్చార్జ్ ఆరగంటి నాగరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రానికి తొలి పౌరురాలు, రాష్ట్ర గవర్నర్ తమిళసై పైన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచితవ్యాఖ్యలు వెనుకకు తీసుకొని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవీ నుండి వెంటనే భర్తరఫ్ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి వలసి వస్తుందని అన్నారు. ఒక బిసి మహిళ ఐన గవర్నర్ పైన అగ్రవర్ణ అహంకారంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయకుంటే రాబోయే రోజుల్లో బీసీలంతా బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారాని అన్నారు. ఈ కార్యక్రమం లో బీసీ విద్యార్థి సంఘం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాసురి రాజేష్, తాళ్లపెల్లి రమేష్, పంజల మధు, అనిల్, రాజు, సురేష్, శ్రీధర్, నవీన్, ఎరుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు బీఆర్ఎస్ సమన్యాయం : చల్లా



నవతెలంగాణ-నడికూడ

అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తు సమన్యాయం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు తెలిపారు. శుక్రవారం నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన పలువురు యువనాయకులు బీజేపీపార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధికి, మరో వైపు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేసే ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ ప్రజల అదష్టమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం,విద్యా, ఆరోగ్యం, విద్యుత్ రంగాలు అభివద్ధి దిశలో పయనిస్తున్నాయని వారు పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో అభివద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా దేశం అభివద్ధికి సీఎం కేసీఆర్ ఆలోచన చేయడం అభినందనీయమని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కేతపాక నాగరాజు, విష్ణు, శ్రవణ్, కూతురి రాకేష్, బైరపాక రాజు,కోడెపాక రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు కోడెపాక కుమారస్వామి, రైతు కమిటీ ప్రధాన కార్యదర్శి పాడి చంద్రారెడ్డి, నడికూడ గ్రామ సర్పంచ్ ఊర రవీందర్రావు, నాయకులు తాళ్లపల్లి రవీందర్, వర్ధం శ్రీధర్ రెడ్డి తదిరలులు పాల్గొన్నారు.

జీఎంపీఎస్ డైరీ కలెక్టర్‌చే ఆవిష్కరణ



నవతెలంగాణ-సుబేదారి

గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2023 సంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు డైరీని ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొర్ల కాపర్లు సంక్షేమం కోసం ఎల్ఎస్ఎం స్కీమ్ గతంలో కోటి రూపాయలు స్కీము ఈ స్కీం లో 50 లక్షలు సబ్సిడీ ఉంది ఈ స్కీమును తగ్గించి 10 నుండి 50 లక్షలు వరకు సవరణలు చేసి సగం సబ్సిడీ ద్వారా అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం గొల్ల కురుమల అందరికీ గొర్ల పంపిణీ చేసింది. మిగిలిన గొల్ల కురుమలకు ప్రభుత్వం త్వరలోనే గొర్ల పంపిణీ చేస్తుందని అన్నారు.గొర్ల కాపర్ల్ లందరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ గొర్ల కాపరులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని గొర్లు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పకతి వైపరీత్యం వల్ల చనిపోయిన గొర్లకు ప్రత్యేక చట్టం చేయాలని, ప్రభుత్వం గొర్లు పంపిణీ చేసింది వాటి మేత కోసం ప్రభుత్వ భూములు కేటాయించాలని 559.1016 జీవోలు అమలు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం జారీ చేయాలని, గొర్రెలు మేకలకు వస్తున్న రోగాలకు అనుగుణంగా సరిపోయే విధంగా మందులు పంపిణీ చేయాలని ఖాళీగా ఉన్న పశు వైద్యాధికారుల పోస్టులు భర్తీచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్,జిల్లా నాయకులు పిండి రమేష్ యాదవ్, వంగ రమేష్, మాదం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఆకారపు గుడిలో వసంత పంచమి వేడుకలు

నవతెలంగాణ-మట్టెవాడ

వసంత పంచమిని పురస్కరించుకొని చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ స్టేషన్ రోడ్డులోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆకారపు వారి గుడిలో ఆలయ ప్రధాన అర్చకులు లంక శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంతపంచమి సందర్భంగా అమ్మవారిని వీణ ధరించిన సరస్వతి మాతగా అలంకరణ చేసి విశేష పూజలు, నీరాజనం మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం చదువుల తల్లి కటాక్షం కోసం పూజించిన పెన్నులు, నోటు పుస్తకాలు చిన్నపిల్లలకి పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మహిళా భక్తులు లలిత పారాయణం చేశారు.సందర్శనకు వచ్చిన భక్తులకు మిఠాయిలు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఆకారపు హరీష్ కుమార్ స్వాతి దంపతులు, ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు, సంతోష్ శశికాంత్, హనుమాన్ ,సూర్య సాగర్, ప్రవీణ్, పావని, శర్వాణి, కవిత, నాగలక్ష్మి, సునీత ,ఉమా, విజయ, లక్ష్మీ, దుర్గ, మధుర, లు పాల్గొన్నారు.



టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి



వెంటనే టీచర్ల సీనియార్టీ జాబితా, ఆన్‌లైన్‌లో నమోదు

ప్రతి జిల్లాలో తాత్కాలిక మెడికల్ బోర్డు ఏర్పాటు

మనఊరు-మనబడి, మోడల్ స్కూల్స్ ప్రారంభానికి సిద్ధం చేయాలి

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నవతెలంగాణ-వరంగల్

టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి కార్యక్రమం పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహించా లని జిల్లా కలెక్టర్ లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, రాష్ట్ర విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డితో కలిసి టీచర్ల బదిలీ పదోన్నతుల ప్రక్రియ, మన ఊరు మనబడి మోడల్ పాఠశాలలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, అవినితికి తావు లేకుండా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలు లేదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితా, ఖాళీల జాబితా ఆన్‌లైన్‌లో ప్రదర్శించాలని, వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డుఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మనఊరు-మనబడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్‌లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ లు తమ జిల్లా పరిధిలో సోలార్‌ప్యానెల్ ఏర్పాటు పనులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పై కలెక్టర్లు ప్రత్యేక దష్టి సారించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరిగేలా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల ప్రారంభానికి సన్నద్ధం చేయాలని, రెండు రోజుల్లో జిల్లాలకు ఫర్నీచర్ వస్తాయని, సదరు ఫర్నీచర్ ను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలకు తరలించాలని సూచించారు. మన ఊరు మనబడి క్రింద అన్ని రకాల పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభోత్సవం నిర్వహించాలని తెలిపారు.

వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ జిల్లా లోని టీచర్స్ బదిలీల ఏర్పాట్లు , సీనియారిటీ లిస్ట్ అన్ని పూర్తి చేశావ ని, బదిలీల లిస్టు ను జిల్లా ఎడ్యుకేషన్ సైట్ లో ప్రదర్శన చేస్తామన్నారు. జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన 223 పాఠశాలల్లో 24 పాఠశాలలకు పెయింటింగ్ పూర్తి అయిందని మిగతా పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్స కోట, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట : దాస్యం

నవతెలంగాణ- హనుమకొండ

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు.శుక్రవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ భాస్క ర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవి తాల్లో వెలుగులు నింపేందుకు కంటి వెలుగు కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడాఎంతో ఉపయోగప డుతుందని



ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కూడా చైర్మన్ సుందర రాజు మాట్లాడుతూ జర్నలి స్టుల కోసం కూడా నుంచి అవసరమైన ప్రతి సహా యం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోమల, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు వేముల, బొల్లారం సదయ్య, డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మదన్మోహన్ ప్రె స్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, పిన్న శివకుమార్ వివిధ సంఘాల యూనియన్ నేతలు మస్కాపూరి సుధాకర్, తోట సుధాకర్ దయాసాగర్ ,కొండలరావు , ప్రభాకర్, ప్రెస్‌క్లబ్ కోశాధికారి అమర్,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందించాలని రాస్తారోకో

నవతెలంగాణ-నల్లబెల్లి

రైతులకు న్యాయమైన 24 గంటల కరెంటు ఇవ్వాలని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన సిపిఎం, కాంగ్రెస్ నాయకులు. మండలంలోని రుద్రగూడెం గ్రామంలో సిపిఎం కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులను సమీకరించుకొని రాస్తారోకో నిర్వహించారు ప్రభుత్వం చెప్పే మాటలకు కరెంటు అధికారులు చేసే చేతలకు పొంతనలేదని ఎద్దేలనా చేశారు. పంటలు చేతికొచ్చే సమయానికి కరెంటు లేక నీరు అందక పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నామని సిఐటియు మండల సహాయ కార్యదర్శి కడియాల మనోహర్ విమర్శించారు. నాణ్యమైన కరెంటు అందువకుండా ఓల్టేజ్ కరెంటు రావడంతో మోటర్లు కాలిపోయి రైతులు వేలాది రూపాయలు నష్టపోతున్నారని కాంగ్రెస్ మండల నాయకుడు మామిండ్ల రాజారెడ్డి తెలిపారు. ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోయి లక్షల రూపాయల నష్టపోతున్నారని రైతు సంఘం సభ్యులు గాదే మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు న్యాన్యమైన 24 గంటల కరెంటు అందించి రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నామని తెలిపారు. గృహాలలో వినియోగించుకునే విద్యుత్ చార్జీలతో పాటు ఏసిడి పేర్లతో అధిక అదనపు చార్జీలు పెంచి వినియోగదారులను దొంగ చాటున దోచుకుంటున్నారని అ



న్నారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుంటే రైతులతో సబ్ స్టేషన్లు ముట్టడించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగారపు లింగయ్య, కాల్నాయక్, కట్ల రాములు, ఈర్ల అనిల్, బ్రహ్మాచారి, వక్కల బుచ్చయ్య, మల్లాడి విజయేందర్ రెడ్డి, అజ్మీర తిరుపతి, చందు,పైడి,నాగిరెడ్డి, గోవర్ధన్, రైతులు, మండల నాయకులు పాల్గొన్నారు.

తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీరేట్లు





నవతెలంగాణ-ఆత్మకూర్

తపాలా శాఖలోని అన్ని పోస్టల్ పథకాలకు వడ్డీరేట్లు భారీగా పెరిగాయని హనుమకొండ సూపరింటెండెంట్ బి నందా ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో తపాలా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పొదుపు పథకాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలకోసారి పోస్ట్ ఆఫీస్ పథకాల వడ్డీరేట్లు సవరిస్తూ ఉంటుందని ఇందులో భాగంగా జనవరి1 2023 నుంచి పోస్టాఫీసు వడ్డీ రేట్లు భారీగా పెంచిందని, వాటికి సంబంధించిన వివిధ పథకాల వడ్డీ రేట్ల వివరాలు వెల్లడించారు. సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ పై 5.8 శాతం, టైం డిపాజిట్లలో ఒక సంవత్సరానికి 6.6 శాతం, 2 సంవత్సరాలకు 6.8 శాతం 3వ సంవత్సరానికి 6.9 శాతం, 5వ సంవత్సరానికి 7శాతం, మంత్లీ ఇన్ కమ్ పథకంనకు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేటుకు 7 శాతం కిసాన్ వికాస్ పత్రమునకు 7.2శాతం, సీనియర్ సిటిజన్ అకౌంట్రాకు 8 శాతం, పి.పి.ఎఫ్ అకౌంట్ కు 7.1 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. ఈఅవకాశాన్ని ఆత్మకూరు మండల ప్రజలు ఉపయోగించు కోవాలని కోరారు.వడ్డీ రేట్లపై జనవరి 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ కి చెందిన ఐపి కె.హరిక్రిష్ణ, ఎస్పీఎం సరొత్తమ్ రెడ్డీ ,యండి యూసుఫొద్దిన్,గుజ్జం సాయి కష్ణ,రమేష్ బాబూ,వీర్ల విద్యా సాగర్,బండారి ప్రవీణ్,బూర వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు .

రాయపర్తి : తపాల శాఖలో పొదుపు చేసి అధిక వడ్డీ రేటుతో ఆర్థిక లబ్ది పొందవచ్చు అని రాయపర్తి తపాల కార్యాలయం పోస్ట్ మాస్టర్ మహమ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోస్టల్ ఖాతాలో భారీగా వడ్డీ రేట్లు పెరిగాయని తెలిపారు. భారత ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పొదుపు పథకాల్లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుందన్నారు.

ఇందులో భాగంగా 2023 మొదటి నెల నుంచి పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు భారీగా పెంచిందని పేర్కొన్నారు. సేవింగ్స్ అకౌంట్ 4.0 శాతం, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ 5.8 శాతం, టైం డిపాజిట్ అకౌంట్ సంవత్సరానికి 6.6 శాతం పెరిగిన్నట్లు వివరించారు. గ్రామీణ తపాల జీవిత భీమా తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ లభిస్తుంది అని వివరించారు. ఈ సమావేశంలో కిరణ్, అబిద్ పాషా, అస్మా, చందర్ తదితరులు పాల్గొన్నారు.

నడికూడ : తపాలా శాఖలోని అన్ని పోస్టల్ పథకాలకు వడ్డీరేట్లు భారీగా పెరిగాయని హనుమకొండ సూపరింటెండెంట్ బి బండ తెలిపారు. భారత ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పొదుపు పథకాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి పోస్ట్ ఆఫీస్ పథకాల వడ్డీరేట్లు సవరిస్తూ ఉంటుందని, ఇందులో భాగంగా జనవరి 1, 2023 నుంచి పోస్టాఫీసు వడ్డీ రేట్లు భారీగా పెంచిందని, వాటికి సంబంధించిన వివిధ పథకాల వడ్డీ రేట్ల వివరాలు వెల్లడించారు. సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం, రికరింగ్ డిపాజిట్ అకౌంట్ పై 5.8 శాతం, టైం డిపాజిట్లలో ఒక సంవత్సరానికి 6.6 శాతం, 2 సంవత్సరాలకు 6.8 శాతం 3వ సంవత్సరానికి 6.9 శాతం, 5వ సంవత్సరానికి 7శాతం, మంత్లీ ఇన్ కమ్ పథకంనకు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేటుకు 7 శాతం కిసాన్ వికాస్ పత్రమునకు 7.2శాతం, సీనియర్ సిటిజన్ అకౌంట్రాకు 8 శాతం, పి.పి.ఎఫ్ అకౌంట్ కు 7.1 శాతం వడ్డీ లభిస్తుందన్నారు.

ఈ అవకాశాన్ని నడికూడ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊర రవీందర్రావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, హనుమకొండ డివిజన్ కి చెందిన ఐపి కె హరిక్రిష్ణ, ఎస్ పి ఎం శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివ లింగానికి ఎమ్మెల్యే అరూరి పంచామృత అభిషేకం

నవతెలంగాణ-పర్వతగిరి

మండల కేంద్రంలోని పర్వతాల గుట్ట శివాలయంలో పునఃప్రతిష్టాపన మహెూత్సవంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నిర్వహించిన మహా లింగార్చన, పంచామత అభిషేకంలో పాల్గొని శివ లింగానికి పంచామత అభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అనంతరం ఆలయంలో జరుగుతున్న



పూజ కార్యక్రమాలను గుట్టపై ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆలయానికి వచ్చే భక్తులకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదానంలో భక్తులతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఎస్‌సీ విద్యార్థులకు ఏజీఎఫ్ చేయూత

నవతెలంగాణ-హసన్‌పర్తి



వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం స్టడీ అవర్‌లో అల్పాహారం అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మన బడి మన బాధ్యత కన్వీనర్ దోమ కుమార్, హనుమకొండ డీఈవో అబ్దుల్ హై, వరంగల్ డీఈవోశ్రీ వాసంతి చేతుల మీదుగా సంబంధిత ఎంఈవోలకు అల్పాహారానికి అవసరమయ్యే నిధులను అందజేశారు. ఈ సందర్భంగా హన్మకొండ డీఈవో అబ్దుల్ హై మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యాభివద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ధన్నపేట నియోజకవర్గంలోని పాఠశాల అభివద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకి జిల్లా విద్యాశాఖ తరఫున కతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు అందించినటువంటి అల్పాహారం సంబంధించినవి సక్రమంగా విద్యార్థులకు అందే విధంగా ఎంఈవోలు, హెడ్మాస్టర్ల చేత విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అందించే విధంగా ప్రధానోపాధ్యాయులను మోటవేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి విద్యార్థులందరికీ అల్పాహారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ఎంఈఓలను కోరారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బడి కన్వీనర్ శ్రీ దోమ కుమార్, హసన్‌పర్తి ఎంఈఓ రాంకిషన్‌రాజు, వెంకటేశ్వర్లు, రంగయ్య, చదువుల సత్యనారాయణ, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ : ఎంపీపీ

నవతెలంగాణ-సంగెం

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు బిఆర్ఎస్ హయాంలోనే మహర్దశ వచ్చిందని ఎంపిపి కందగట్ల కళావతినరహరి అన్నారు.శుక్రవారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో 15 లక్షలు నర్సనగర్ గ్రామంలో 20లక్షల మొత్తం 35 లక్షల విలువగల సీసీ రోడ్డు పనులను స్థానిక జెడ్పిటీసీ గూడ సుదర్శన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మా మండలానికి అధిక నిధులు కేటాయించినందుకు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం జెడ్పిటీసీ గూడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ వచ్చిందని,35 లక్షల ఉపాధిహామీ నిధులతో రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు.పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కషితో మండలంలో అనేక అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి మల్లయ్య,మండల రైతు బంధు అధ్యక్షులు కందగట్ల నరహరి,కొత్తగూడెం సర్పంచ్ వాసం రజిత-సాంబయ్య,నర్సనగర్ సర్పంచ్ శత్రునాయక్, ఉపసర్పంచులు ననుమాస రజిత,కాలువ వెంకటేశ్వర్లు, డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేష్,వార్డు సభ్యులు సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తోటి మిత్రురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత

నవతెలంగాణ-హసన్‌పర్తి

దుగ్గొండి జడ్పీహెచ్ఎస్ 2004 ఎస్ఎస్‌సీ పూర్వ విద్యార్థులు తోటి మిత్రురాలికి ఆర్థిక చేయూతనందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. రెబెల్లి గ్రామానికి చెందిన తిక్క మాధవి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మాధవి తన ఏడు సంవత్సరాల కూతురుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని మాధవి కుటుంబాకిని తోటి మిత్రులు రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాధవి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఆర్థిక చేయూతనందించిన వారిలో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ల్యాబ్ అసిస్టెంట్‌వడ్డెపల్లి అశోక్‌తో పాటు కోటి. చిరంజీవి, ఓ.మహేందర్, కె.రాజు, బి.అశోక్, జి.చిరంజీవి తదితరులున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నవతెలంగాణ-హసన్‌పర్తి



వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేయూ ఇన్‌స్పెక్టర్ దయాకర్ హెచ్చరించారు. కేయూ పోలీసు స్టేషన్ పరిధి ఎర్రగట్టు గుట్ట క్రాసురోడ్డు పరిసర ప్రాంతంలో ఈ నెల 25వ తేదీ రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో నలుగురు యువకులు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా టీఎస్ 03 ఇఎన్ 4440 నెంబర్ గల పల్సర్ బైక్‌పై ప్రయానం చేస్తూ వచ్చిపోయే వాహనదారులను భయాందోళనకు గురి చేశారని తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో కేయూ ఎస్సైలు సతీష్, క్రైం ఎస్సై విజయ్‌లను అప్రమత్తం చేసి ద్విచక్రవాహనదారుడిని పట్టుకొని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి నలుగురు యువకులు తనూష్, ఉజ్వల్, మదన్, వంశీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా నేరస్తులు ఎంతటి వారైనా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకోలేరని తెలిపారు.

ఇప్పటికైనా ఆకతాయిలు తమ పద్ధతి మార్చుకొనితోటి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరిం చాలని సూచించారు. ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినప్పటికి కొంతమంది యువకులలో ఎటువంటి మార్పు రాకపోవడం బాదాకరమన్నారు. నిర్లక్ష్యంగా వ్య వహరిస్తూ ఇతరుల ప్రాణాలని హరించే విధంగా ప్రవర్తిస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తల్లిదండ్రు లు పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలి అని ఇన్‌స్పెక్టర్ దయాకర్ తెలిపారు.

ఎస్సై ఆరోగ్యం కుటుంబానికి పలువురి పరామర్శ

నవతెలంగాణ-హసన్‌పర్తి

మండల కేంద్రానికి చెందిన సైదాపూర్ ఎస్సై ఆరోగ్యం తమ్ముడు రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి విషయం తెలిసిన పలువురు ఎస్సై ఆరోగ్యం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో రాజు మృతి చెందడంతో సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది. ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, ఆత్మ చైర్మెన్ కందుకూరి చంద్రమోహన్, పావుశెట్టి శ్రీధర్, జన్ను ఆరోగ్యం గురువులు, టి.నరసింహం, సాంబయ్య అనూప్ కుమార్, సుదీర్‌బాబు, తదితరులున్నారు.

నవోదయ ఉచిత కోచింగ్‌కు ప్రతిభా పరీక్ష

నవతెలంగాణ-సంగెం

తరుణి స్వచ్ఛంధ సంస్థ వ్యవస్థాపకురాలు మమత రఘువీర్ సూచనలతో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ ఉచిత కోచింగ్ కోసం 29 జనవరి ఆదివారం ఉదయం10గంటలకు మండల కేంద్రంలోని విద్యాభారతి హై స్కూల్లో నిర్వహిస్తున్నట్లు కో ఆర్డినేటర్ రణదీర్ తెలిపారు. టాలెంట్ టెస్ట్ హాజరయ్యే విద్యార్థులు 9642244996 నెంబర్ కి ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోగలరన్నారు.

ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా

హనుమకొండ లోని కాకతీయ నేత్ర వైద్యశాలలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పొక్కుల ప్రవీణ్ గంగపుత్రకు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరుపేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలకుగాను హనుమకొండ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ సర్టిఫికెట్ ను అందుకున్న సందర్భంగా డాక్టర్ పొక్కుల ప్రవీణ్ గంగపుత్రను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మానవ హక్కుల పరిరక్షణ సంస్థ వరంగల్ మహిళా అధ్యక్షురాలు సావిత్రి భాయ్ పూలే అవార్డు గ్రహీత పొక్కుల సరోజన గంగపుత్రలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుతూ నిరుపేద గంగపుత్ర వయోవద్ధులకు ఉచిత వైద్యము అందిచుటకు కషి చేస్తూ గంగపుత్రుల అభ్యున్నతికి తోడ్పాటును అందిచగలరని డాక్టర్ పొక్కుల ప్రవీణ్, గంగపుత్రను కోరారు.



విద్యార్థులు పరీక్షల్లో వత్తిడికి గురికావద్దు

నవతెలంగాణ-లింగాలఘనపురం



విద్యార్థులు పరీక్షల్లో వత్తిడికి గురికావద్దని డాక్టర్ భిక్షప తి, బిజెపి రాష్ట్ర నాయకులు కెవిఎల్ఎన్ రెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని నెల్లుట్ల గ్రామ సమీపంలో శ్రీనివాస్ న గర్ కాలినీ ఎస్వీఆర్ స్కూల్‌లో మండల పార్టీ అధ్యక్షుడు గొరి గె సంపత్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పై వీడియో టెలికాన్ఫరెన్స్ విద్యార్థులతో ముఖాముఖి చర్చ కార్యక్రమంనిర్వహించారు.విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం నిర్వహించిన పోటీ లో గెలిచిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఏవో వీరేందర్, ప్రిన్సిపల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ

నవతెలంగాణ-లింగాలఘనపురం



మండలంలోని నెల్లుట్ల గ్రామ సమీ పంలోని ఆర్టీసీ కాలనీలో శుక్రవారం భ్రమ రాంబ కన్వెన్షన్ హాల్ కల్లెంపల్లి వాస్తవ్యు లు గుమ్మడి భాస్కర్ రెడ్డి కూతురు వివాహా నికి గౌరవ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యు లు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరై నూత న వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెం ట బిఆర్ఎస్ నాయకులు దుంబాల భాస్కర్ రెడ్డి, మార్పు శ్రీనివాస్ రెడ్డి, కురుమ సంఘం మం డల అధ్యక్షుడు చంద్రమౌళి, మోటె వీరస్వామి, కె రామచందర్, రాంబాబు ఉన్నారు.



వైకుంఠధామానికి బోర్ వెల్ ప్రారంభించిన ఎంపీపీ చిట్ల

నవతెలంగాణ-లింగాలఘనపురం

మండలంలోనిపటేల్ గూడెం గ్రామంలోని వైకుంఠధామం వద్ద నీటి సౌకర్యా ర్థం మండల ప్రజా పరిషత్ నిధుల నుండి మంజూరు కాబడిన బోర్ పాయింట్ ను ముఖ్య అతిథిగా హాజరై జనగామ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు, ఎంపీ పీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి బోర్ వెల్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీటీసీ తీగల సిద్దులు గౌడ్, పటేల్ గూడెం గ్రామ సర్పంచ్ పెండ్లి దేవేంద్ర మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గట్టికొప్పుల సత్యనారాయణ, మండల సమన్వయకర్త బొల్లంపల్లి నాగేందర్, వార్డు మెంబర్లు మరియు పంచాయతీ కార్యదర్శి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

నవతెలంగాణ-మరిపెడ



విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరో హించాలని పంచాయితీ కార్యదర్శి నూతక్కి శ్రీరామ కృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని చిల్లంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం కె. అమరేం దర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సర్పంచ్ నూర్జహాన్ సత్తార్, మాజీ ఎస్ ఎంసి చైర్మన్ పిట్టల ధనుంజయ్, రిటైర్డ్ హెచ్‌ఎం వేణుగోపాల్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి నూతక్కి శ్రీరామకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా పాఠశాల హెచ్‌ఎం అమరేందర్ రెడ్డి పాఠశాల ప్రగతి, సమస్యల గురించి వివరించారు. అనంతరం నూతక్కి శ్రీరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలో పద వ తరగతి కీలమని, పదవ తరగతి ఉన్నతమైన భవిష్యత్‌కు తొలి మెట్టు అని తెలి పారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఏకాగ్రత తో విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కో సం కలలు కంటారని, వారి ఆశలను వమ్ము చేయవద్దని తెలిపారు. ఈ విద్యా సం వత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన పాఠశాల నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులుగా ప్రథమ శ్రేణికి రూ. 5 వేలు, ద్వితీయ శ్రేణికి రూ.3 వేలు, తృతీయ శ్రేణికి రూ.2 వేలు నగదు ప్రోత్సా హక బహుమతులు అందించనున్నట్లు నూతక్కి శ్రీరామకృష్ణ తెలిపారు.అదే విధం గా ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయునికి రూ.2016లు అందించనున్నట్లు డి.వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు జి. అశోక్ రెడ్డి, కవిత, శ్రీనివాస్, సంతోష్ కుమార్, హరిశంకర్, ప్రస న్నరాణి, సునిత పిఈటి శ్రీకాంత్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లోలెవల్ వంతెనకు మరమ్మతులు

గంగమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వంతెన



నవతెలంగాణ-మరిపెడ

పాలెరు వాగు వరద ధాటికి కొట్టుకుపోయిన మహబూబాబాద్ జిల్లా మరిపె డ మండలం తానంచర్ల-కోట్య తండా లోలెవల్ వంతెనకు గంగమ్మ ఆలయ కమి టీ ఆధ్వర్యంలో తాత్కలిక మరమ్మతులు శుక్రవారం ప్రారంభించారు. గతేడాది వానాకాలంలో కురిసిన వర్షాలకు పాలేరు వాగు వరద అధికంగా రావటంతో ఉధృతిలో లోలెవల్ వంతెను కొట్టుకుపోయింది.అప్పటి నుంచి అవతలి వైపు ఉన్న సుమారు 5 గ్రామపంచాయతీల ప్రజలు సూర్యాపేట జిల్లా బీకుమల్ల స్టేజీ నుంచి తిరిగి వెళ్తున్నారు. అయితే గతేడాది పంచాయతీ రాజ్ శాఖ నుంచి వంతెన నిర్మా ణానికి నిధులు రూ.1.25కోట్లు మంజూరైనా నేటికి టెండర్లు పూర్తి కాకపో వటంతో వంతెన నిర్మాణం నిలిచిపోయింది. అయితే ప్రతి ఏటా వసంత కాలంలో ఏరు అవతలి వైపు తానంచర్ల రెవెన్యూ పరిధిలో ఉన్న గంగమ్మ ఆలయం జాతర అంగరంగ వైభవముగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా సమయం దగ్గర పడు తుండటంతో వంతెన నిర్మాణం లేకపోవటంతో గ్రామస్థులు, తండావాసులు, భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వంతెనకు మట్టి పోసి రాకపోకలు సాగించేలా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నట్లు ఆల య పూజారి యాసరపు లింగయ్య, భారాసా నాయకులు దిగజర్ల ముఖేష్, పాదూ రి రాంచంద్రారెడ్డి, ఉపసర్పంచ్ లింగస్వామి, తెలిపారు. వారి వెంట గంధసిరి వెంకన్న, పాశం రామయ్య, తేజావత్ వీరన్న, తేజావత్ సందీప్ తదితరులున్నారు.

మృతి చెందిన కుటుంబానికి పరామర్శ


నవతెలంగాణ-నెల్లికుదురు



మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో పిడుగు మురళి భార్య నీలమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ బాలాజీ నాయక్ పరామర్శించారు. శుక్రవారం మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె మృతి గ్రామా నికి గాని తీరనిలోటన్నారు.మృతి చెందిన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుం టామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పేరుమాండ్ల మల్లేశం, పిట్టల మురళి, సతీష్, కిరణ్, శ్రీనివాస్, సింగరపు సుధీర్, మాసేట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగం గొప్పదనాన్ని చాటాలి

నవతెలంగాణ-స్టేషన్‌ఘనపూర్



రాజ్యాంగం గొప్పదనాన్ని చాటాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకటస్వామి అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నియోజక వర్గ కేం ద్రంలోభారత రాజ్యాంగాన్ని అం దించిన విశ్వ విజ్ఞాని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నవంబర్ 26 నుండి జనవరి 26 జ్ఞాన అఖండ జ్యోతుల కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు కావస్తున్నా రాజ్యాంగ ఫలాలు అట్టడుగు ప్రజలకు అందడం లేదని, నేటికీ భారత దేశంలో ప్రజలు పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారని. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారేతప్ప, పేదలు మరింత పేదలు గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వా మ్య పద్ధతిలో ఓటు హక్కు ద్వారా తమకు తాము పరిపాలించుకుంటూ తమకు కావలసిన స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికాభివృద్ధి కేవలం ఓటు ద్వారానే పొందగల మని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డు రాహుల్ రాయ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మోకినపల్లి చక్రపాణి, నాయకులు నీరటి అభిలాష్, ఎడ్ల అశోక్, బన్నీ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల ధర్నా





నవతెలంగాణ-మహబూబాబాద్

ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో అర్హత ల పరిశీలన కేంద్రం ప్రభుత్వ హైస్కూల్ బాలుర ఉన్నత పాఠశాల ముందు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల కు ప్రమోషన్ విషయంలో మెరిట్‌ను అణచివేసి, కేవ లం ఎస్సీ, ఎస్టీల 15, 6 శాతానికి పరిమితం చేస్తున్న జీవో నెంబర్ 2, 18లోని అడక్కసి పదాన్ని తొలగిం చాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్య క్షులు చాగంటి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను నియామక సమయంలో మెరిట్ ఉన్న వారిని ఓపెన్ క్యాటగిరిలోకి తీసుకొని,ప్రమోషన్ విష యంలో మాత్రం, ఎస్సీ 15శాతం, ఎస్టి 7శాతం వర కు మాత్రమే ఇస్తామని చెప్పడం ద్వారా ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులు వేల సంఖ్యలో నష్టపోతున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. ప్రమోషన్ల విషయంలో 2005 నుండి 2018 వరకు వేల సంఖ్యలో ఎస్సీ,ఎస్టీ ఉపా ధ్యాయులు నష్టపోయారని అన్నారు. జీవో నెంబర్ 2, 18 వెంటనే ఉపసరించాలని డిమాండ్ చేశారు. బాంసెఫ్ రాష్ట్ర నాయకులు బానోతు సోమ్లా నాయ క్,మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన హ క్కులకు వక్ర భాష్యాలు చెప్పే అడ్డుకోవడం సరైంది కాదు అని అన్నారు. ఎస్సీ,ఎస్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్ మాట్లాడుతూ 79 శాతం ఓపెన్ క్యాటగి రీలోకి ఎస్సీ,ఎస్టీ వర్గాలకు అవకాశాలు కల్పించకపో వడం రిజర్వేషన్లకు, సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమైన దని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల బాధ్యులు అంగోత్ బాబు, మంగు నాయక్, ఇద్దయ్య, రంజిత్, కె రజిత, విజయలక్ష్మి, సుమలత, విజయ, ఆదివాసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బద్రి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ బదిలీలు రద్దు చేయాలి : టీఎస్ యుటిఎఫ్

జనగామ : అనేక సంవత్సరాల ఉద్యమాలు పో రాటాల ఫలితంగా ప్రభుత్వం బదిలీలు పదోన్నతుల కు షెడ్యూలు విడుదల చేసి మరోపక్క దొడ్డిదారిన కౌన్సిలింగ్‌కు తోట్లు పొడిచే విధంగా చేపడుతున్న అక్రమ బదిలీలను రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.చంద్రశేఖర రావు డిమాండ్ చేశా రు.శుక్రవారం జనగామ పట్టణంలో బదిలీలకు సం బంధించిన గైడ్లైన్స్ పై టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎంతో కాలం గా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసి ప్రభుత్వం పారద ర్శకంగాకౌన్సిలింగ్ నిర్వహిస్తామని దీనికి ఉపాధ్యా య సంఘాలు సహకరించాలన్నారు.మరోపక్క కౌన్సి లింగ్ విధానాలకు తూట్లు పొడిచే విధంగా పైరవీలు కు అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు. నిబం ధనలకు విరుద్ధంగా చేపడుతున్న బదిలీల ప్రక్రియను రద్దుచేసి పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశా రు. లేకుంటే టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఆకు ల శ్రీనివాసరావు, కార్యదర్శిలు సుధీర్ రెడ్డి, మాడూ రి వెంకటేష్, నాయకులు శ్రీహరి, నాగ రాజు, కృష్ణ మూర్తి, శ్రీధర్, కనకయ్య, జంపయ్య పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టులలోనున్న అసంబద్ధాలను తొలగించాలి : టీపీటీఎఫ్

మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం గా తలపెట్టిన ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టుల విధివిధానములో అనేక తప్పిదాలు జరిగాయని, అట్టి వాటిని వెంటనే తొలగించి ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్య దర్శి పులిచింతల విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్‌లో ధర్నా చేసి విష్ణువర్ధ న్ రెడ్డి మాట్లాడారు. పెంచిన సీనియార్టీ లిస్టులలో మ్యూచువల్ బదిలీలలో వచ్చినవారు ముందు వరు సలో ఉన్నారని, అట్టి తప్పిదాలను సవరించి ప్రభు త్వం జారీ చేసిన జీవోను ఆధారంగా చేసుకుని సీని యార్టీ లిస్టులలో పారదర్శకత పాటించాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలో బలాస్టి రమేష్,ఎండీ.సైదులు భాష, వై.సాయి బాబా, కే శ్రీని వాస్, ఐలయ్య,బొల్లం శ్రీనివాస్,కొండ్లె రమేష్ రవీంద ర్, వెంకన్న సునీత, పి.యాదగిరి పాల్గొన్నారు.

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్



నవతెలంగాణ-మరిపెడ

తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్ప డుతున్న అంతర్రాష్ట దొంగను మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవా రం అరెస్టుకు సంబంధించిన వివరాలను తొర్రూర్ డీఎస్పీ ఏ.రఘు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో వెల్లడిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి గ్రామానికి చెందిన పొలసాని శివకుమార్ దొంగత నాలే ప్రవృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్ రైలు మార్గంలో వెళ్తూ మార్గమధ్యంలోని మానుకోట రైల్వే స్టేషన్లో దిగాడు. అనంతరం స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన టీఎస్05 ఈడీ 9818 నంబరు గలపల్సర్ బైకును అపహరించాడు. అనంతరం మరి పెడ వైపు వస్తూ రాత్రి సుమారు 11గంటల సమ యంలో జాతీయ రహదారి 365పై గల సిరోల్ పోలీ స్ స్టేషన్ పరిధిలో, గుజిలీ తండా గ్రామ శివారులో ని కిరాణం షాప్లో రూ.2,500 క్యాష్ నగదు, మద్యం సీసాలు తస్కరించాడు. అక్కడి నుంచి అర్ధరాత్రి సమ యంలో మరిపెడకు చేరుకున్నాడు. అనంతరం బ స్టాండ్ సమీపంలో రెక్కి నిర్వహించి వీఆర్ మొబైల్ పాయింట్ పై రేకుల కప్పుకు రంధ్రం చేసి లోనికి ప్రవేశించి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ ఫోన్, ఈయర్ పాడ్స్, రూ.6వేల నగదు కౌంటర్ నుంచి అపహరించి పరారయ్యాడు. ఉదయం షాపునకు వ చ్చిన యజమాని దొంగతనం జరిగినట్లు గుర్తించి స్థా నిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బైకుపై వెళ్తూ స్థానిక కార్గిల్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకుని విచారించగా మానుకోట, సిరోల్, మరిపెడ మండలాల్లో చోరీ చేసి నట్లు అంగీకరించాడన్నారు. మొత్తం దొంగ నుంచి మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మహబూబా బాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మొత్తం 3 దొంగతనాల కేసు లలో, పల్సర్ బైక్, 5 కీప్యాడ్ ఫోన్లు, ఒక వీవో ఫోన్, మూడు ఈయర్ పాడ్స్, మూడు స్మార్ట్ వాచ్‌లు, నగ దు రూ.6వేలు, రేకులు కట్ చేసే కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం విలువ రూ.1లక్ష వరకు ఉంటుందని తెలిపారు. కాగా శివకుమార్ ఏడు సంవత్సరాల నుండి జల్సాలు, చెడు వ్యసనాల కు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాల నే దురాచలనతో ఆంధ్ర, తెలంగాణాలోని గుంటూర్, నాగర్ కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూర్, కర్నూ ల్, నిజామాబాద్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో దొంగ తనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా ప్రకారం ఇళ్లలో, కిరణం షాపులలో దొంగతనాలు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఇత డిపై వాంటెడ్ బోర్డు కూడా ఉందన్నారు.

మిగతా దొంగలను త్వరలోనే పట్టుకుంటాం...

అయితే మరిపెడ మండలంలో వరుసగా దొంగ తనాలు జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమ య్యారు. రాత్రి సమయంలో మండలం మొత్తం గస్తీ తిరుగతున్నారన్నారు. త్వరలోనే మిగతా వారిని కూ డా పట్టుని జైలుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. పట్టణంలో గాని గ్రామాల్లో ఎవరైన కొత్తగా తారస పడినా,అనుమానాస్పదంగా కనబడినా వెంటనే పోలీ సులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతర్రాష్ట దొం గను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సాగర్, ఎస్‌హెచ్ వో దూలం పవన్ కుమార్, ఎస్ఐ సంతోష్, ఝాన్సి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.




విద్యుత్ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

నవతెలంగాణ-గార్ల

వినియోగదారులపై విద్యుత్ ఏసిడి చార్జీలు, లోడ్ డెవలప్మెంట్ చార్జీలు పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతున్న విధానాన్ని వెంటనే రద్దు చేయా లని గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్య హరినాయక్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఏసిడి చార్జీలు తగ్గించాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శు క్రవారం విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు,పేద ప్రజలకు ఉచిత కరెంటును అందిస్తున్నామని చెప్పి మరొకవైపు ఏసీడి చార్జీలు, లోడ్ డెవలప్మెంట్ చార్జీల పేరుతో చార్జీలు పెంచి పేదప్రజలపై అధిక భారం మోపుతూ ప్రజల నడ్డి విరిచే విధాలను అవలంభిస్తున్నాయని ఆవేదన వెలిబు చ్చారు. ప్రతినెల గృహ వినియోగదారులకు కరెంటు బిల్లులు నెలలోపే తీసి అధిక చార్జీల భారం నుండి ప్రజలను కాపాడాలని కోరారు. ప్రతి నెల సమయం దాటిన తరువాత బిల్లులు తీయడం వలన అధిక బిల్లులు రావడంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ అధికారులకు అందించారు.ఈ కార్యక్రమంలో టిజిఎస్ మండల అధ్యక్షులు మాలోత్ శాంతి కుమార్, నాయకులు లకావత్ శ్రీను, భూక్యా పుల్ సింగ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి



నవతెలంగాణ-బయ్యారం

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణ బిసి యువజన సంఘం రాష్ట్ర ఉపా ధ్యక్షులు కొత్త వినయ్ బాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ నందు నిర్వహిస్తున్న తెలంగాణ కంటి వెలుగు పథకంలోని కం టి పరీక్షలను చేయించుకున్న ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు పరీక్షలు ప్రతి ఒక్కరు చేయించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల పైచిలుకు కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు. అవసర మైన కళ్లద్దాలను, మందులను అందజేస్తున్నారని తెలిపారు.

లింగ్యా తండాలో కంటి వెలుగు ప్రారంభం

నవతెలంగాణ-కురవి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక మం లింగ్యా తండా(బి)లో ప్రారంభమైంది.క్యాంపు మెడికల్ ఆఫీసర్ జి.అశోక్ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి కురవి మండల అధ్యక్షుడు ముండ్ల రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గుగులోతు రామ్లా ల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నేటి నుంచి 13 రోజులు జరుగుతుందని, ఈ ఉ చిత క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉప సర్పం చ్ మాలోతు బుజ్జి, వార్డు సభ్యులు పి.సత్యనారాయణ, కష్ణ కుమార్, హెచ్ ఎస్. పూర్ణచందర్, కౌశిక్, ఏఎన్ఎంలు నీలమ్మ, లక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మండల సోషల్ మీడియా ఇన్చార్జిగా రాకేష్

నవతెలంగాణ-నెల్లికుదురు



నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి చెందిన తవిశెట్టి రాకేష్‌ను నెల్లికుదుర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించినట్లు తెలంగాణ సోషల్ మీడి యా రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టం నవీన్, రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ అంబాల శివకుమార్ తెలి పారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సామ మధుసూదన్ రెడ్డి గారితో కలిసి తవిశెట్టి రాకేష్‌కు నియామక పత్రాన్ని అందించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో జరిగే కార్యక్రమాలను పార్టీ అధిష్టానం మేరకు నిర్వహించే పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడా లని తెలిపారు. నూతన సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ తవిశెట్టి రాకేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు సోషల్ మీడియా మండల ఇన్చార్జి అప్పగించినందుకు నా వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కార్యకర్తల కు ప్రజలకు చేరే విధంగా 24 గంటలు పని చేస్తాననిన్నారు. నా నియామకానికి సహకరించిన సహకరించిన కేంద్ర మాజీ మంత్రి పోరికబలరాం నాయక్, రాష్ట్ర నాయకులు వెన్నంశ్రీకాంత్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, మహబూబాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు ఎదల యాదవ రెడ్డి, బ్లాక్ కాం గ్రెస్ పార్టీ నాయకుడు నాయినిసత్యపాల్‌రెడ్డి, మాజీజెడ్పిటిసి హెచ్.వెంకటే శ్వర్లు, ఎంపిటిసిఫోరంల అధ్యక్షుడు పెరుమల్ల గుట్టయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

భాషా పండితుల పోస్టులు కేటాయించాలి : టిఎస్ యూటీఎఫ్

నవతెలంగాణ-డోర్నకల్

మండల పరిధిలోని మన్నెగూడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండిత పోస్టులను కేటాయించాలని టిఎస్ యూటీఎఫ్ డోర్నకల్ మండల శాఖ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రం విద్యావనరుల ఆవరన సంఘ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రధానకార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ 170 మం ది విద్యార్థిని, విద్యార్థులు ఉన్న పాఠశాలలో గతంలో తెలుగు, హిందీ పోస్టులకు విద్యాశాఖ మంజూరి చేయడం జరిగిందన్నారు.కాని ఆ పోస్టులు కాకుండా ఎస్‌జీ టిలకు కేటాయించడం జరిగిందన్నారు. నాటివిద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆ పోస్టులు బ్లాక్‌చేశారన్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పం దించి పండితుల పోస్టులు కేటాయించాలని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లాకమిటీ సభ్యులు సాహెబ్ అలీ, విక్టోరియా, హచ్య రాములు, దేవేందర్, సీతా రాములు తదితరులు పాల్గొన్నారు.

వెలగని వీధి లైట్లు.... అంధకారంలో గిరిజన తండ

నవతెలంగాణ-గార్ల



గిరిజన తండాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందు కు సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా చేసి నెల వారిగా మెయింటెన్ ఖర్చు కింద నెలకు లక్షల రూపా యలు కేటాయిస్తున్నా సర్పంచులు, అధికారులు నిర్లక్ష్యం వల్ల గిరిజన పల్లెలు అభివృద్ధికి ఆమెడ దూరంలో నిలుస్తు న్నాయి. మండల పరిధిలోని కోట్యానాయక్ తండ పంచా యతీ ముత్తితండా గ్రామంలో గత నెల రోజులుగా పూర్తిస్థా యిలో వీధిలైట్లు వెలగకపోవడంతో గిరిజన తండాలో ప్రజ లు అంధకారంలోనే చీకటిలో జీవనం సాగిస్తున్నారు. మారు మూల తండా అయిన ముత్తితండాలో గిరిజన ప్రజలు చేలు, చేలకలకు సమీపంలో ఇండ్లు నిర్మాణం చేసుకుని జీవనం సా గిస్తున్నారు. వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి సమయం లో వృద్ధులు, పిల్లలు, మహిళలు అత్యవసర సరుకులకు కిరాణా షాపులకు వెళ్లా లంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్, పంచాయతీ అధికారులకు చెప్పిన పంచాయతీలో డబ్బులు లేవని చేసేది ఏమి లేదని సర్పంచ్ సమాధానం చెప్తుతున్నాడని స్థానిక ప్రజలు ఆవేదనవెలిబుచ్చారు. ప్రభుత్వం ప్రతి నెల పంచా యతీ కి విధిలైట్ల ఏర్పాటు,మరమ్మత్తులకు కేటాయిస్తున్న నిధులు ఏం చేస్తున్నా రని..? గిరిజన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి లైట్ల ఏర్పాటుకు కృషి చేసి తండాను అంధకారంలో నుండి బయటకు తేవాలని గిరిజన తండా ప్రజలు కోరుతున్నారు.




జీఎంపీఎస్ సంఘం డైరీ ఆవిష్కరణ

నవతెలంగాణ-మహబూబాబాద్

జిఎంపిఎస్ 2023 నూతన సంవత్సర డైరీని టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శీలం రవి శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆవిష్కరించారు. అనంతరం రవి మాట్లాడుతూ ఈ డైరీ గొర్ల కాపరులకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉం టుందని గొర్లు, మేకలకు ఏ నెలలో ఏలాంటి వ్యాధులు వస్తున్నాయో ఎలాంటి మందులు వాడాలో ఈ డైరీలో ముద్రించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర స్థాయిలో గొల్ల కురుమలకు ఉపయోగపడే సమాచారం డైరీలో ముద్రించడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. అలాగే గొల్లకురుమలు రాజకీయ ఆర్థిక రం గాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుండాలని దానికోసం విద్య ప్రధానమని వారు అన్నారు.క్రింది స్థాయి వరకు అందరూ పై చదువులు చదవాలని దాని వల్లనే అభి వృద్ధి సాధ్యమని వారు సూచించారు. డైరీ తీసిన రాష్ట్ర జిల్లా కమిటీలకు ప్రత్యేకం గా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు పయ్యావుల మల్లయ్య, కార్యదర్శి బొల్లం అశోక్, సీనియర్ రిపోర్టర్ దేశపోయిన ఉపేందర్ యాదవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నేతల రాకేష్, ఎర్ర శ్రీను, ఊగ్గుల అశోక్, జక్కుల అనిల్, శ్రీను, గోంద్రు మురళి, అనిల్ ఆమడగాని రఘు, ఎడ్ల శీను తదితరులు పాల్గొన్నారు.

గీత సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ



నవతెలంగాణ-మహబూబాబాద్

గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడడంలో కల్లు గీత కార్మిక సంఘం కృషి ఎనలేనిదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ నాయక్ అన్నా రు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్ కార్యా లయంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నూతన క్యాలెండర్‌ని మాను కోట కేజీ కేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమగాని వెంకన్న, గౌని వెంకన్నల తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మి కుల కోసం సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. జిల్లా కేజీ కేఎస్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల పెండింగ్ ఎక్స్గ్రేషియా లను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గీతకార్మికులందరికీ ఉపాధి కలిగేచర్యలు చేపట్టాలని, వృత్తిలో ప్రమా దాలు జరగకుండా, మరణాలు సంభవించకుండా చూడాలని కోరారు. అందుకు ఆధునిక పరికరాలు ఇవ్వాలని, మారుతున్న పరిస్థితుల కనుగుణంగా వృత్తిలో మా ర్పులు తీసుకురావాలని అన్నారు. 2021-22 బడ్జెట్లో కేటాయించిన డబ్బులు టాడి కార్పొరేషన్ కు ఇవ్వాలని, సేఫ్టీ మోకు, ద్విచక్ర వాహనాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. నీరాకు కల్లుకు తేడా తెలియని బ్రాహ్మణ సంఘాలు వేదామృతం పేరు పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. వి దేశీ, బహుళ జాతి, కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న లిక్కర్,శీతల పానీయాలు థమ్సప్, కొక్కొకోలా లాంటి ఆరోగ్యానికి హని కలిగించే వాటిని తాగమంటున్నా రు. వాటికి ఎలాంటి పేర్లు పెట్టినా అభ్యంతరం తెలపని వీరు ప్రకృతి పానీయం, ఎన్నో పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి మంచిదైన స్వదేశీ నీరాకు వేదామృతం అని పేరు పెడితే ఆ పేరు వద్దని రాద్ధాంతం చేస్తున్నారని, గీత కార్మికుల మనోభా వాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వీరిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాం డ్ చేశారు. ఈ కార్యక్రమంలో పానుగంటి వీరస్వామి, గుద వెంకన్న, మానుకోట జిల్లా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గాడిపెల్లి శ్రీనివాస్, బొమ్మెర శ్రీకాంత్, దీకొండ మధు, దొమ్మటి సోమయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ రజక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ



తెలంగాణ-తొర్రూరు

తెలంగాణ రజక సంఘం నూతన సంవత్సర రాష్ట్ర క్యాలెండర్‌ను మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ రజక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ పున్నం సారయ్యతో కలిసి తొర్రూరు ఇంచార్జ్ తహసిల్దార్ నాగేంద్ర ప్రసాద్ ఆవిష్క రించారు. అనంతరం సంఘం జిల్లా కన్వీనర్ పున్నం సారయ్య మాట్లాడుతూ రజ కులు రజక వృత్తిని కోల్పోయి పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వం రజకులకు దళిత బంధులాగా రజక బంధు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు సోమయ్య కార్యదర్శి పొడకంటి శేఖర్ సభ్యులు రమే ష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ



నవతెలంగాణ-పెద్దవంగర

మండల కల్లుగీత కార్మిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏఎస్ఐ కుమార్ స్వామి ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎరుకల సమ్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నారు. ఆధునిక పరికరాలను అందించి, గీత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు మొగలగాని హరీష్, రాచకొండ వెంకన్న, పొడిశేట్టి అంజయ్య, పొడిశేటి యాకయ్య, మద్దెల వెంకన్న, బొమ్మెర శ్రీను, వెంకన్న, అనపురం వెంకన్న, అనపురం కమలాకర్, అన్నపురం కష్ణయ్య, ఓరుగంటి సందీప్, రాయపల్లి యాకయ్య, రాయపల్లి మదర్ పాల్గొన్నారు.

గిరిజన హాస్టల్స్‌లో మెనూ పాటించాలి : ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ-మహబూబాబాద్

మహబూబాబాద్ పట్టణంలో ఎస్టి బాయ్స్ కళాశాల వసతి గృహం ఇరుకుగా ఉన్నందువల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నూత నంగా కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి గూగుల్ సూర్య ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డీటీ డీవో ఎర్రయ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గుగులోతు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ నూతన కలెక్టర్ ఆఫీస్ మార్చడంతో ఖాళీగా ఉన్న పాత కల క్టర్ ఆఫీస్ భవనాలలో ఎస్టి బాయ్స్ కళాశాల వసతి గృహాన్ని కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఒకటే బిల్డింగ్‌లో కింద ఎస్సీ, పైన ఎస్టీ కళాశాల వసతి గృహం ఉండటంతో విద్యార్థులు గదులు సరిపోక, వర్షం వస్తే పైన పెచ్చులు ఊడడంతో విద్యార్థులు చదువుకోడానికి,పడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సంవత్సరం గదులు సరిపడా లేక చాలా అడ్మిషన్లు వెనక్కి వెళ్లడం జరిగిందని, తక్షణమే ఎస్టి బాయ్స్ కళాశాల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఉన్న గిరిజన హాస్టల్స్‌లో మెనూ పాటించని వార్డన్‌లపై చర్యలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సింహాద్రి, కడారీ ప్రవీ ణ్, వినోద్, లక్ష్మణ్, అశోక్, ఉపేందర్, చంటి తదితరులు పాల్గొన్నారు.